Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 22

(Jun. 9, 1943)

బెజవాడ, 1943

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 22

(Jun. 9, 1943)

Bejavāḍa, 1943

Record no. 683

12 పేజీలు : 0-2-0

PRAJASAKTI

Regd. No. M. 4486

:: సంపాదకవర్గం ::
మద్దుకూరి చంద్రశేఖరరావు
(సంపాదకుడు)
కంభంపాటి సత్యనారాయణ
పుచ్చలపల్లి సుందరయ్య
తమ్మల వెంకటరామయ్య
చలసాని వాసుదేవరావు

ప్రజాశక్తి

భారత కమ్యూనిస్టుపార్టీ
ఆంధ్రకమిటీ పత్రిక

సంపుటి 2 | బుధవారం 9-6-43 బెజవాడ | సంచిక 22

భారత

కమ్యూనిస్టుపార్టీ ప్రథమ కాంగ్రెసు

25,000 మంది కార్మికుల సమక్షంలో ప్రారంభోత్సవం

భారతదేశం యొక్క జాతీయోద్యమ చరిత్రలో మే 23 వ తేదీ (1943) ఒక చారిత్రాత్మకదినం. ఆ రోజున బొంబాయిలో అఖిలభారత కమ్యూనిస్టుపార్టీ మొట్ట మొదటి కాంగ్రెసు సమావేశమైంది.

సాయంత్రం 6 గంటలకు కాంగార్ మైదాన్ (కార్మిక మైదానం) 25,000 మంది కార్మిక స్త్రీ పురుషులతో క్రిక్కిరిసిపోయింది. దేశంలోని అన్ని రాష్ట్రాలనుండి 136 గురు ప్రతినిధులు, సుమారు 800 మంది ప్రేక్షకులు హాజరయారు. మైదానం అంతటా ఎర్రజండాలు ఎగురుతున్నాయి. ఎత్తైన సభామండపం మీద స్టాలిన్, గాంధీజీ, జిన్నా, జోషీ (పార్టీ కార్యదర్శి)ల ముఖచిత్రాలు అలంకరించబడ్డాయి. మైదానం చివరవరకు కనపడేటంత పెద్ద నినాదాల చిత్రాలు ఉన్నాయి. ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, మహారాష్ట్ర, గుజరాతీ, మలయాళం, తెలుగు భాషలలో ప్రజలందరినీ ఆకర్షించేవిధంగా మైదానం చుట్టూ యీ క్రింది నినాదాలు వ్రాసిన బోర్డులు సుమారు 100 అమర్చబడ్డాయి: దేశరక్షణకు పదు ముందుకు దిగించండి. జపాన్ హంతకుల్ని నాశనం చేయండి. జాతీయనాయకుల విడుదలకై ఆందోళన చేయండి. వివిధజాతుల స్వయంనిర్ణయ హక్కును గుర్తించండి. లీగ్-కాంగ్రెసు ఐక్యతను సాధించి జాతీయప్రభుత్వాన్ని గుంజుకుందాం. విధ్వంసకచర్యలు మాని పంచమాంగదళంతో పోరాడండి. ఐక్య ఆహారకమిటీలలో అందరూ చేరండి. నిల్వవ్యాపారాన్ని, లూటీ

సభకువచ్చిన కార్మికస్త్రీలలో కొందరు

లను, అరికట్టండి. రైతుసోదరులారా! పంటల వెక్కువ చేయండి. కార్మికులారా! ఉత్పత్తిని వృద్ధిచేయండి. రైతులు రైతుసంఘాలలో చేరండి. కార్మికులు కార్మికసంఘాలలో చేరండి. విద్యార్థులు విద్యార్థిసంఘాలలో చేరండి. స్త్రీలు మహిళాసంఘాలలో చేరండి. బాలబాలికలు బాల సంఘాలలో చేరండి. కమ్యూనిస్టుపార్టీని ప్రజా పార్టీగా వృద్ధిచేయండి. కలకత్తాను రెండవ స్టాలిన్‌గ్రాడ్‌గా చేయాలి.

సభామండపంమీద పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులు కూర్చున్నారు. ప్రత్యేకంగా ఆహ్వానించబడిన శ్రీ వైకుంఠ మెహతా (అ. భా. గ్రామ పరిశ్రమల సంఘ కార్యదర్శి) అబ్దుల్లా బ్రెల్వీ (బొంబాయి క్రానికల్ పత్రికా సంపాదకుడు) సేనాపతిబాపట్ (మధ్యపరగణాలలో తీవ్రవాద నాయకుడు), డాక్టరు షౌకత్ అన్సారీ (అజాద్ ముస్లిం కాన్ఫరెన్సు కార్యదర్శి) శ్రీసత్యేన్ మజుందార్ (ఆనందబజార్ పత్రిక మాజీ సంపాదకుడు) ప్రముఖ అహరార్ నాయకులు (జాతీయ ముస్లింలు) కూడా సభావేదికను అలంకరించారు.

"కమ్యూనిస్టులకు నేను తల్లిని"

80 యేండ్ల కార్మిక వృద్ధమాత సుందరీబాయి కూడా సభావేదికమీద కూర్చుంది. ఆమెకు కండ్లు కనపడవు. కాని, ఆమె ఉత్సాహానికి అంతులేదు. ప్రతి ఉపన్యాసకుని నోటినుండి వచ్చిన ప్రతిమాటను ఎంతో కుతూహలంతో ఆమె వింటూంది. "నేను కార్మికవర్గంలో పుట్టాను. యిప్పుడు సమావేశమవుతూన్నది నాపార్టీ కాంగ్రెసు. 1928 లో బొంబాయి బట్టలమిల్లు కార్మికులు బ్రహ్మాండమైన సమ్మె చేశారు. గిర్నికాంగార్ యూనియన్ మాకు నాయకత్వంవహించింది. ఎర్రజండాను మేమెరుగుదుం. సోవియట్ రష్యాను గూర్చి విన్నాం. డాంగే, రణదివే, దేశపాండేలు, మమ్మల్ని నడిపించారు. కాని, కమ్యూనిస్టుపార్టీ అప్పటికి బాల్యావస్థలో ఉంది. ఇప్పుడో! పార్టీయొక్క ప్రథమ కాంగ్రెసు జరుగుతోంది. బొంబాయి కార్మికవర్గంలో పుట్టింది పార్టీ. దానికై మేము యెన్నెన్నో పోరాటాలు సాగించాం. దాని గౌరవాన్ని కాపాడేటందుకు మేము మారక్తాన్ని యిచ్చాం. పార్టీని నిర్మించడానికి మా పుత్రులన్నీ, మాతృశక్తిని, తైళ్ళకు పంపించాం; కొందరిని త్యాగం బలికర్పించాం. అట్టి పార్టీ యీ రోజున సమావేశమవుతోంది. డాంగే ఉపన్యాసాన్ని నేను వినగల్గుతున్నాను. అతనికి నిజంగా నేను తల్లిని. అతనికే కాదు, ఈ కమ్యూనిస్టులందరికీ నేను తల్లిని." ఈ భావతరంగాలతో సుందరీబాయి హృదయం నిండిపోయింది.

బెంగాల్ వైజ్ఞానిక దళంవారు ఉత్తేజంతో పాడిన ఒకపాటతో సమావేశం ప్రారంభమయింది. మరు నాటినుండి 1 వ తేదీవరకు సమావేశ కార్యక్రమాన్ని నడుపవలసిన అధ్యక్షు లందరినీ కామ్రేడ్ ఓక్ సభికులకు ఎరుకపరచాడు. వారు కామ్రేడ్స్ డాంగే, ముజఫర్ అహమ్మద్, భయ్యాజీ కుల్‌కర్ని, కృష్ణపిళ్ళై, మణీకుంతలసేన్, డి. ఎస్. వైద్య, నెర్గిస్ బాట్లీవాలాలు.

జండా ప్రతిష్ఠాపన

అఖిలభారత రైతుసంఘాధ్యక్షుడయిన కామ్రేడ్ బంకింముఖర్జీ ఎర్రజండాను ప్రతిష్ఠించుతూ యీవిధముగా ఉపన్యసించాడు:

"మనరక్తమాంసాలతో కమ్యూనిస్టుపార్టీ నిర్మించబడింది. అనేకమంది వీరయోధుల రక్తమాంసాలతో ఈ ఎర్రజండా తడుపబడింది. వారికి మనం చేసే శపథం ఏమంటే, అధికారాన్నంతటినీ మనం స్వాధీనం చేసుకొని ప్రభుత్వ కార్యాలయంమీద ఎర్రజండాను ప్రతిష్ఠించేవరకు మనం నిద్రపోము. ఈరోజున జపాను మనదేశంమీదపడేటట్లుంది. కాని, ఈ ఎర్రజండాచుట్టూ లక్షలాది ప్రజాసామాన్యాన్ని సమీకరించి, జపాను హంతకుల్ని నాశనంచేసి తీరుతాం. వారి కళేబరాలు మన భూములకు యెరువుగా ఉపయోగించుకుంటాం."

సభ అంతా కరతాళధ్వనులతో నిండిపోయింది.

ద్రౌపదీబాయి వాక్యాలు

బొంబాయి కార్మికుల తరపున పార్టీ సభ్యురాలైన ద్రౌపదీబాయి పార్టీ కాంగ్రెసును అభినందిస్తూ ఇలా చెప్పింది: "ఇదొక అపూర్వమైన సమావేశం. ఇండియాలోని పెద్ద పార్టీలలో మనది మూడవది. మిల్లులలో దినమంతా కష్టపడి పనిచేసే నాకు యీ సమావేశాన్ని అభినందించే సదవకాశం లభించిందంటే, అందుకు కారణం కమ్యూనిస్టుపార్టీ కార్మికుల పార్టీ కనుకనే. నాజీవితంలో ఎన్నడూ నేనింత ఆనందాన్ని, ఇంత గర్వాన్ని, అనుభవించలేదు. సుమారు 15 సంవత్సరాల రహస్యజీవితం తరువాత పార్టీ యీనాడు బహిరంగంగా సమావేశమౌతూంది. ఒక పెద్ద యంత్రం మాదిరిగా పార్టీ అభివృద్ధి చెందింది.

సభావేదిక : కామ్రేడ్ డాంగే ఉపన్యసించుతున్నాడు. జోషీ, బంకిం ముఖర్జీలు కూర్చున్న వారిలో ఉన్నారు. పైన సుందరీబాయి.

స్వాతంత్ర్యసంపాదనార్థం ఒక్క కార్మికులేకాకుండా, మన దేశ ప్రజ లందరినీ పార్టీ నడుపుతోంది. అట్టి కమ్యూనిస్టుపార్టీ కాంగ్రెసుకు విప్లవాభివందనాలు."

కామ్రేడ్ డాంగే

అఖిలభారత ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు (కార్మిక సంస్థ)కు అధ్యక్షుడైన కామ్రేడ్ డాంగే యీవిధంగా ఉపన్యసించాడు :

"కమ్యూనిస్టుపార్టీ కార్మికవర్గపార్టీ. మీలోనే అది పుట్టింది. మీ వల్లనే అది పెరిగింది. మీ పోరాటాల వల్లనే అది కాపాడబడింది. ఈరోజున శైశవదశదాటి పెద్దది అయింది. దేశం అంతటా పార్టీ వ్యాపించింది. 1928 లో గిర్నికాంగార్ యూనియన్ అను ప్రజా కార్మిక సంస్థను నిర్మించాం. ఈ రోజున కార్మికవర్గంయొక్క ప్రజాపార్టీని స్థాపించగలిగాం. అదే మన పోరాటాలన్నింటిలోను నాయకత్వం వహించుతుంది. మన శత్రువుల్ని నాశనం చేయుటలో పార్టీ మార్గం చూపుతుంది. పార్టీయొక్క అభివృద్ధినిచూచి బొంబాయి కార్మికులైన మీరు గర్వించడం సహజం.

సభ కరతాళధ్వనులతో నిండింది. "కమ్యూనిస్టు పార్టీ చిరస్థాయి అగుగాక!" అను నినాదం మిన్నుముట్టింది.

కామ్రేడ్ డాంగే తన ఉపన్యాసాన్ని యిలా సాగించాడు.

"అనేక పర్యాయాలు మన పార్టీ దుష్ప్రచారానికి గురి అయింది. 1930 లో మనం ప్రజలకు సరియైన మార్గం ఏదో చూపినందుకు మనపై అనేక నిందలు వ్యాపించాయి. కాని, మనం కార్మిక వర్గపుల హక్కుల్ని కాపాడడంమానలేదు. ఆగస్టు 9 (1942) తరవాత మళ్ళీ మనమీద దుష్ప్రచారం సాగింది. మనం దేశద్రోహులమని గేలిచేయసాగారు. కాని, మనం చేసింది ఏమిటి? మాటకు మాట చెప్పిన మనం విసరలేదు. క్రియారంగంలో మనం ప్రవేశించాం. మన కార్యక్రమాన్ని అమలు జరుపుతూ దేశరక్షణకు, జాతీయైక్యతకు, తీవ్రంగా కృషి చేశాం. జాతీయనాయకుల విడుదలకై ఆందోళన చేశాం. వివిధజాతుల స్వయంనిర్ణయ హక్కును అందరూ అంగీకరించాలంటున్నాం ఇదే మన పంథా. మన దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యమే పరమావధి అని 1928 లో చాటాం. మొదట కాంగ్రెసు సంస్థ యిందు కంగీకరించ (మిగతా 12 వ పేజీలో)

Microfilmed from photocopy

Roja Muthiah Research Library, 3rd Cross Road, C P T Campus, Taramani, Chennai - 600 113, India.

బుధవారం ప్రజాశక్తి 9-6-1943

పార్టీ కాంగ్రెసు దేశాని కిచ్చిన సందేశం

మేనెల 23 మొదలు జూన్ 1 వ తేదీ వరకు జరిగిన భారత కమ్యూనిస్టుపార్టీ కాంగ్రెసు మన జాతీయోద్యమ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టం. అనేక క్లిష్ట సమస్యల్ని పరిష్కరించడంలో దేశానికి [illegible] నూతన సందేశాన్ని అందజేసింది.

దేశానికి జపాను ప్రమాదం పోలేదని పార్టీ కాంగ్రెసు స్పష్టంచేసింది. యూరపులో [illegible] నటాషయాలవల్ల; యిటు జపాను నిస్పృహతో గూడిన మొండి తెగింపుతో బల [illegible] ఏకేంద్రం అయినా దెబ్బతీయవచ్చు. అట్టిది మన భారతదేశం. అరకాన్ పోరాటం విఫలమయింది. [illegible] దేశంలో చూస్తే, పరిస్థితులు నానాటికి విషమించుతున్నాయి. ఆహారపదార్థాల [illegible] కంట్రోలును తీసివేసి, ప్రజల సహకారంలేకుండా నయకుల్ని ప్రభుత్వమే కంట్రోలు చేసే విధానాన్ని అనుసరించడంవల్ల మార్కెటు అంతా దొంగమార్కెట్టుగా మారింది. ప్రజలకు తిండి దొరకక అల్లాడుతున్నారు. ప్రతి చోట దోపిడీలు జరిగే పరిస్థితు లేర్పడ్డాయి. పట్టణాలకూ, పల్లెలకూ ప్రమాదకరమైన ఘర్షణ యేర్పడేటట్లుంది. ఈవిధంగా, ఒకవైపు యుద్ధరంగం ప్రమాదంలో మునిగి యుంటే, వెనుకరంగం విచ్ఛిన్నమై కూలిపోయే స్థితిలోవుంది. ఈ పరిస్థితుల్ని మార్చడానికి పార్టీ కాంగ్రెసు యేమి సూచించింది? దేశరక్షణ ప్రజలకు సంబంధించిన ప్రత్యక్ష సమస్య. దాన్ని నిర్లక్ష్యం చేస్తే, మన ప్రజలకు సర్వనాశనం తప్పదు. జపాన్ ఏజంట్లయిన పంచమాంగదళం వారు మన దేశంలో జాతీయ శక్తుల్ని విచ్ఛిన్నంచేసే దేశద్రోహులు. వారిని పూర్తిగా అణచివేయడం దేశభక్తుల కర్తవ్యం. మన యుద్ధరంగా లన్నింటిని మనమే బలపరచుకో వలసియుంది: అలాగే వెనుకరంగం కూలిపోకుండా మనమే కాపాడవలసియుంది. ఏ. ఆర్. పి. మొదలైన సివిల్ రక్షణ దళాలలో మనం విరివిగా చేరాలి. మన దేశ సరిహద్దుల్ని కాపాడే సేనలన్నింటికి మనం సర్వవిధాల సహాయం చెయ్యాలి. ఆహార పదార్థాల కరువును నిర్మూలించాలంటే, దొంగ వ్యాపారాన్ని, దోపిడిని అరికట్టి, ప్రజలందరికీ తిండి లభించేటందుకు ఐక్య ఆహార కమిటీలను దేశమంతటా విరివిగా నిర్మించాలి.

కార్మికులవిషయమై పార్టీ కాంగ్రెసు ఏమిచెప్పింది? దేశరక్షణకు ఉత్పత్తి మూలాధారం. ఉత్పత్తి తగ్గిపోతే, యుద్ధంచేసే సేనలకు పరాజయం తప్పదు. ఉత్పత్తిని ఎక్కువచేస్తే, సేనలబలం వృద్ధి అవుతుంది. కాబట్టి, ప్రతికార్మికుడు ఉత్పత్తిని ఎక్కువచేసి, దేశాన్ని కాపాడడం తన సొంత బాధ్యత అని తెలుసుకోవాలి. రాజ్యాంగాధికారంగాని, సైన్యంగాని, మన చేతుల్లో లేవు: కాని, ఉత్పత్తి కార్మికుని చేతుల్లోవుంది. కాబట్టి, దాన్ని వృద్ధిచేయడానికి సర్వవిధాల ప్రయత్నించాలి. ఆహార కమిటీలద్వారా యెలా ప్రజలందరికీ తిండి లభించగలదో, కార్మికులు- యజమానులు- ప్రభుత్వ ప్రతినిధులు గల సమిష్టి ఉత్పత్తి సంఘాలద్వారా సైన్యానికి, ప్రజలకు కావలసిన ఉత్పత్తిని ఎక్కువ చేయవచ్చు. నేటి పరిస్థితులలో నిజమైన దేశభక్తి యిదే. ఈ పంథాను కార్మికులు అవలంబిస్తే, కార్మికేతర ప్రజలుకూడా వారి న్యాయమైన హక్కులకై పోరాడుతారు.

పార్టీకాంగ్రెసు రైతులకేమి బోధించింది? తమకూ, తమప్రజలకూ,తమదేశాన్ని కాపాడుకొనేందుకు, ఆహారాన్ని యెక్కువగా ఉత్పత్తిచేయమంది. నేటి పరిస్థితులలో రైతు యెక్కువపంటను పండించకపోతే, దోపిడ్లు-పట్టణాలకూ పల్లెలకూమధ్య ఘర్షణలూ, వ్యాపిస్తాయి. అవి జరగకుండా కాపాడడం రైతుచేతుల్లో ఉంది. రైతు దేశాన్నిరక్షించగలసైనికుడు; ప్రజలకు తిండిపెట్టి పోషించగల అన్నదాత. కాబట్టి ఎక్కువ పంటలు పండించడం రైతుయొక్క ప్రత్యేక బాధ్యత. ఈ విషయంలో అందరికన్నా రైతును చేయూతనీయవలసియుంది. లేకపోతే, దేశం-దేశంతోబాటు తాము, మట్టిపాలు గావలసిందే.

పార్టీ కాంగ్రెసు విద్యార్థుల కిచ్చిన సందేశం ఏమిటి? కాంగ్రెసువిద్యార్థులు, ముస్లింలీగ్ విద్యార్థులు, కమ్యూనిస్టు విద్యార్థులు, ఐక్యతతో కాంగ్రెసు నాయకుల్ని విడుదల చేయాలనీ, వివిధ జాతుల స్వయంనిర్ణయహక్కును గుర్తించాలనీ, విధ్వంసకచర్యలను మానాలనీ, ఆందోళనచేయాలి. జాతీయైక్యతను సాధించడానికి, జాతీయ ప్రభుత్వాన్ని స్థాపించుకోడానికి, యిదే చక్కని మార్గం.

స్త్రీల విషయం. దేశాన్ని రక్షించుకొంటేనే తాము రక్షించబడతారు. అందుకు స్త్రీలు స్వరక్షణవద్ధతులలో తర్ఫీదు పొందవలసియుంది.

కాంగ్రెసు దేశభక్తులకు పార్టీ కాంగ్రెసు యిచ్చిన పిలుపు. వివిధజాతుల స్వయంనిర్ణయ హక్కునుగుర్తించి, ముస్లిం ప్రజాసామాన్యంలో ఉన్న అనుమానాలను నిర్మూలించండి. అప్పుడు ముస్లింలీగ్‌యొక్క సహకారంతో జాతీయప్రభుత్వాన్ని గుంజుకొనవచ్చు.

లీగ్ దేశభక్తులకు పార్టీ కాంగ్రెసు సందేశం: మీరు కోరే స్వయంనిర్ణయహక్కు న్యాయమైనది. కాని, కాంగ్రెసు సహకారం లేనిదే దానిని మీరు పొందలేరు. కాబట్టి, కాంగ్రెసు నాయకుల విడుదలకై కృషిచేయండి.

కాంగ్రెసు దేశభక్తులకు, లీగ్ దేశభక్తులకు, పార్టీ కాంగ్రెసు యిచ్చిన పిలుపు ఏమంటే ఉభయులుకలిసి ఐక్య ఆహారకమిటీలను నిర్మించి, ఆహారాన్ని ప్రజల అందుబాటుకు తీసుకురండి.

ఈ విధంగా, నేడు మన ప్రధాన శత్రువైన ఫాసిజంతోను, ఫాసిస్టు ఏజంట్లయిన పంచమాంగదళంతోను, పోరునల్పి, బ్రిటిష్ నిరంకుశాధికార వర్గం నుండి జాతీయ ప్రభుత్వాన్ని లాక్కొని, ఉభయప్రదంగా మనదేశాన్ని మనం కాపాడుకొన వలసిందని కాంగ్రెసు సందేశ మిచ్చింది. పంచమాంగదళం దేశభక్తి ముసుగును తగిలించుకొని, విధ్వంసక చర్యలద్వారా మోసం చేసి కొందరు గలిగారు. కార్మికుల్ని రెచ్చగొట్టి సమ్మెలకు పురిగొల్పే ధైర్యం వచ్చింది. దోపిళ్ళే స్వాతంత్ర్య పోరాటం అని చెప్పడానికిప్పుడు జమ్ములు లేవు. పంట తక్కువ పండించడం వల్ల అని వాదించడానికి పాయింట్లులేవు. కాని, పంచమాంగదళం సమూలంగా నాశనం కాలేదు. ఈ జాతీయ సంక్షోభం యిలాగే ఉన్నంతకాలం పంచమాంగదళం ఎప్పుడైనా తలయెత్త వచ్చు. ఈప్రమాదాన్ని దేశభక్తులంతా గుర్తించి,జాతీయసంక్షోభాన్ని అంతమొందించి పంచమాంగదళాన్ని సమూలంగా నాశనం చేయవలసియుంది. సర్వతోముఖమైన జాతీయైక్యత ఇందుకు మార్గం. నిరంకుశాధికార వర్గం నుండి ముందడుగు వేసే అవకాశాన్ని లాక్కోవడానికి జాతీయైక్యత ఒక్కటే ఆయుధం. కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెసు దేశానికిచ్చిన సందేశం యిదే.

దేశ స్వాతంత్ర్యాన్ని, ప్రజల శ్రేయస్సును, కోరే ప్రతి వ్యక్తి కమ్యూనిస్టు పార్టీలోచేరి, పార్టీని, పార్టీ పంథాను, బలపరచ వలసిందని కోరుతున్నాం.

ప్రభుత్వం: బట్టల ఉత్పత్తి విధానం

కామ్రేడ్ మద్దుకూరి చంద్రశేఖరరావు

ఇండియా ప్రభుత్వం స్టాండర్డుక్లాత్(చౌకబట్టల) స్కీముతో యుద్ధంవచ్చి నప్పటినుంచి చెలగాట మాడింది. బీదప్రజలకు చౌకగా బట్టలు సప్లయి చేయించుతామని కబుర్లుచెప్పింది. అందుకు మిల్లులలో తయారయే మొత్తంబట్టలో నూటికి 35 వంతులు యుద్ధావసరాలకును. 25 వంతులు స్టాండర్డుక్లాత్ (చౌకబట్ట)కును సప్లయిచేయాలని ప్లానులు వేసింది. మొత్తం ఉత్పత్తిలో మిగిలిన 40 వంతులు మాత్రం, మిల్లుయజమానులు తమ యిష్టంవచ్చినట్లు అమ్ముకో వచ్చు. కాని యీస్కీము ప్రజలకు సంబంధించినంత మట్టుకు పూర్తిగా నిరుపయోగమయింది. పేదలకు చౌకబట్ట సప్లయికాలేదు సరిగదా, బజారులో అన్ని రకాలబట్టలు 5 రెట్లకుపైగా ఖరీదులుపెరిగి, ప్రజాసామాన్యానికి బట్ట కొనుక్కోవడం దుర్లభమైపోయింది.

కొత్త ప్లాను

ఎట్టకేలకు ఇండియాప్రభుత్వపు పరిశ్రమల సివిల్ సప్లయిశాఖ ఒక సమగ్రమైన బట్టల ధరలకంట్రోలు స్కీమును తయారుచేసింది. దీనిప్రకారం ముడిపత్తి మొదలుకొని, బొగ్గు, నూలు, బట్టలు అన్నివస్తువుల ఖరీదులు కంట్రోలు చేయబడుతాయి. బట్టల ఖరీదును కంట్రోలు చేసి, భారతదేశమంతటిలోనూ స్టాండర్డు క్లాత్ ఒకేఖరీదుకు అమ్మబడాలని నిర్ణయించింది. ఈ స్కీముప్రకారం రాబోయే సంవత్సరంలో (జులై 1943 జులై 1944) 200 కోట్ల గజాల స్టాండర్డుక్లాత్ (చౌకబట్టలు) అమ్మకానికి ప్రజలకు యివ్వబడుతుంది. దూదిఖరీదు రు 550/- గా నిర్ణయించబడింది. ఇంతకంటె క్రిందకు దూది ఖరీదు పడిపోతే, ప్రభుత్వమే ఆరేటుకు దూదినంతా కొని మిల్లులకు సప్లయి చేస్తుంది. పండించే రైతులకు నష్టం రాకుండా చూస్తుంది. చేమగ్గాలకు సప్లయి చేయబడే నూలు ఖరీదుకూడా కంట్రోలు చేయబడుతుంది. చేమగ్గాలపై తయారయేబట్టకూడ మార్కెటులో సవ్యమైన ఖరీదుకు అమ్మబడునట్లు చూస్తుంది.

ఈ స్కీమువల్ల బట్టల ఉత్పత్తియావత్తు ప్రభుత్వ కంట్రోలు క్రిందకు వస్తుందనీ, ఖరీదులు తగ్గుతాయనీ సివిల్ సప్లయ్సు డిపార్టుమెంటు కార్యదర్శి హైదరీ ప్రకటించాడు. మిల్లు యజమానుల సంఘం ఈ స్కీముకు అంగీకారం తెల్పిందనీ, రాబోయే ఆరు నెలలలో 100 కోట్లగజాలగుడ్డ ప్రజల ఉపయోగానికి సప్లయి చేయబడుతుందనీ చెప్పాడు. ఈ స్కీమును ఆచరణలో పెట్టడానికి ఇద్దరు టెక్స్టైల్ కమీషనర్లు నియమించబడుతారు. వారికి సాయంగా మిల్లుయజమానుల వర్తకసంఘాలు, కార్మికులు, ప్రజల ప్రతినిధులు ఉన్న 20 మందితో గూడిన ఒక సలహాసంఘం నియమించ బడుతుంది. వీరు బట్టలఖరీదు, నూలుఖరీదు నిర్ణయించుతారు. కమీషనర్లకు, సలహాసంఘానికి భేదాభిప్రాయంవస్తే ఇండియా ప్రభుత్వానిదే నిర్ణయాధికారం.

మిల్లునుండి మార్కెటుకు పంపబడే బట్టలపై తయారైన తేదీ, మిల్లుపేరు, ఖరీదు అచ్చువేయబడుతాయి. దీనిపై నూటికి 6-4-0, అనగా రూపాయి 13 అణాపెచ్చుతే చిల్లర వ్యాపారస్తులు ప్రజలకు అందజేయ వలసివుంటుంది. ఈ ఖరీదు భారత దేశమంతటా ఒకటిగానే వుండాలి.

ఉత్పత్తి హెచ్చాలి

కాని 6 నెలలకు100 కోట్ల గజాల గుడ్డ ప్రజా అవసరాలకు చాలదు. 3 వ వంతు మాత్రమే తీరుస్తుంది. ఐనప్పటికి, బట్టలకరువు తీవ్రంగావున్న నేటిదుర్భరస్థితిలో కొంత ఒత్తిడి తగ్గుతుంది. ఉత్పత్తిని ఎక్కువచేయడానికిగాను మిల్లులను రోజుకు 7 గంటల చొప్పున 3 షిఫ్టులువేసి, వారానికి 7 రోజులు పనిచేయించాలనీ, బట్టలరకాలు, నూలురకాలు తగ్గించి ఉత్పత్తి ఎక్కువ చేయాలనీ, ప్రభుత్వం సూచించుతోంది. దీనివల్ల ఉత్పత్తి నూటికి [illegible] పెరుగుతుందని అంచనావేసింది. కాని ప్రజల అవసరాలను తీర్చడానికి, తమ దేశంకొరకు ఎక్కువచేయాలనే భావాన్ని కార్మికులలో కలుగజేస్తే బట్ట యింతకంటె ఎంతో హెచ్చుగా తయారవుతుంది.

ఈ విషయాన్ని యజమానులు, ప్రభుత్వంగూడ గుర్తించుటలేదు. సలహాసంఘంలో కార్మికుల ప్రతినిధి వుండాలని అంగీకరించబడింది. కాని ఉత్పత్తిని ఎక్కువ చేయడానికి కార్మికులదే ప్రధానపాత్ర అని గుర్తించబడలేదు. ఆ దృష్టితోనే యూనియన్ల జరిగిన యజమానులు – కార్మికులు – ప్రభుత్వప్రతినిధుల సమిష్టి సభలో (ట్రే పార్టీ కాన్ఫరెన్సులో) కార్మిక ప్రతినిధులు పెట్టిన జాయింటు అధికోత్పత్తి సంఘాలను స్థాపించాలనే సూచనను యజమానులు ప్రభుత్వంకూడ త్రోసివేశారు.

ఎట్టకేలకు ఇండియాప్రభుత్వం బట్టల ధరలను, ఉత్పత్తిని కంట్రోలుచేసే సమగ్రమైన యీ ప్లానును ప్రజలముందు పెట్టింది. ప్రజల, కార్మికుల సహకారం వుంటేనే యిది ఆచరణలో జయప్రదమౌతుంది. ప్రస్తుతం యజమానులకు - ప్రభుత్వానికి మధ్య, యజమానులకు కార్మికులకు మధ్య జరుగుతున్న గెరిల్లాపోరాటం అంతమొందాలి. సహకారంతో పని జరగాలి. జాయింటు అధికోత్పత్తి సంఘాలు యిందుకు ఎంతో అవసరం. యజమానులు తమ దేశభక్తియుతమైనకర్తవ్యాన్ని నెరవేర్చడానికి కార్మికులతో సహకారం చేస్తారని ఆశించుతాము.

ప్రభుత్వ కార్యదర్శి ప్రకటనలో విదేశఎగుమతులను గురించి ఏమీ చెప్పలేదు. యుద్ధానికిముందు ఏడాదికి 10 కోట్ల గజాలగుడ్డ మాత్రమే ఎగుమతి అయ్యేది. ఇపుడు 100 కోట్ల గజాలు ఎగుమతి అవుతోంది. ప్రజలకు సరిగా బట్ట అందచేయడానికి యీ ఎగుమతులను కూడ కంట్రోలుచెయ్యాలి.

మద్రాసు ప్రభుత్వం

మన రాష్ట్రప్రభుత్వం మొదట్లో చౌకబట్టల స్కీములోచేర నిరాకరించింది. తరువాత చేనేత పరిశ్రమకు నూలును సప్లయిచేసి చౌకబట్ట (స్టాండర్డుక్లాత్) ప్రజలకు అందజేసే [illegible] ప్రభుత్వస్కీములో చేరడానికి అంగీకరించింది.

రాష్ట్రనూలు కమీషనరు 2 వేల బేళ్ల నూలును కంట్రోలు రేటుకు మిల్లులనుండి కొంటున్నారు. దీనిలో 400 బేళ్లు కమీషనరుచే నడుపబడుతున్న చేనేత కేంద్రాలకు యివ్వబడుతూంది. తక్కిన 1600 బేళ్లు రాష్ట్రచేనేత సహకార సంఘానికి యివ్వబడుతోంది. కాని యిదిఅంతా చౌకబట్ట తయారు చేయడానికి ఉపయోగించబడుటలేదు. రాష్ట్రసహకారసంఘం కొంతమాత్రమే చౌకబట్ట తయారుచేయడానికి కంట్రోలు రేటుకు అమ్ముతోంది. మరికొంత నూలును కంట్రోలు రేటు 10 పౌన్లకట్ట రు 12-8-0 అయివుండగా రు 19-0-0 అమ్ముతోందని రాష్ట్ర చేనేత పారిశ్రామికుల సంఘం ప్రకటించింది. ఈవార్త నిజమైతే రాష్ట్రసహకారసంఘమే అధికలాభాలు గడించుతోందన్నమాట. ఇది ప్రభుత్వ చౌకబట్టల స్కీముకే విరుద్ధమైనది. ప్రభుత్వం వెంటనే శ్రద్ధ కలుగజేసికొని యీ దుర్వినియోగాన్ని అరికట్టాలి. ఇండియా ప్రభుత్వ స్కీమును మద్రాస్ ప్రభుత్వం వెంటనే యీ రాష్ట్రంలో అమలుజరపాలి. కంట్రోలుధరలకు నూలును చేనేత కార్మికులకు అందజేసియు, మిల్లు స్టాండర్డు క్లాతును తెప్పించియు ప్రజలకు చౌకబట్టను సప్లయిచేయాలి. ఈరెండు పద్ధతులద్వారాను వస్త్రఉత్పత్తిని హెచ్చుచేస్తేగాని బట్టలకరవు కొంతవరకైనా తొలగదు.

★ ఈ క్లిష్టస్థితినుండి దేశాన్ని రక్షించే మార్గం ఏమిటి?

కమ్యూనిస్టు కాంగ్రెసు రాజకీయ తీర్మానసారం

★

నేడు భారతదేశాన్ని రెండు ప్రమాదాలు ఎదుర్కొన్నాయి. ఒకటి, జపానుదాడి ప్రమాదం. రెండు, జాతీయ సంక్షోభం. సామ్రాజ్యవాదులు మలయా, సింగపూరు, బర్మాల గుణపాఠాలను లెక్కచేయకుండా, భారతదేశాన్ని తమ వలసరాజ్యంగా ఉంచియే, భారత ప్రజల సహకారం లేకుండానే, జపానుదాడి నెదుర్కోవాలని చూస్తున్నారు. అయినా, బ్రిటిషు, అమెరికా ప్రజల వత్తిడివలన క్రిప్సు రాయబారాన్ని తలపెట్టవలసివచ్చింది. కాని, "దేశంలో పెద్ద జాతీయ పార్టీలైన కాంగ్రెసు - ముస్లిమ్‌లీగులు దేశరక్షణ తమప్రధమ కర్తవ్యమని గుర్తించక, అందుకు ప్రజలను ఐక్యపరచి ముందుకు తీసుకొనిపోక, సామ్రాజ్యవాదులే తమకు అధికారమిస్తారని వేచి ఉన్నారు. ప్రజల్లో ప్రతివర్గాన్ని, ప్రతి భాగాన్ని ఎదుర్కొంటున్న ఉమ్మడి ప్రమాదం వలన విశాలమైన జాతీయైక్యతను ఏర్పరచడానికి అంతకుముందెన్నడూ లేని అవకాశం చిక్కింది; కాని, కాంగ్రెసు, ముస్లింలీగులు దేశరక్షణకోసం ఉత్తేజపర్చగలిగిన దేశభక్తి సాంప్రదాయాలమీద తమ పంథాను ఆధారపరచలేదు. దానికిబదులు భారతదేశాన్ని తమ వలస రాజ్యముగా ఉంచుకొనజూచే సామ్రాజ్యవాదుల చిక్కుల మీద, కాంగ్రెసు లీగులు ఆధారపడ్డాయి. చరిత్రలో ఇంతకన్న పెద్ద పొరబాటు ఉండబోదు. ఆచరణలో ఈతప్పుడుఅంచనా రెండింటికి దారితీసింది. (1) సామ్రాజ్యవాదులు మన దేశాన్ని ప్రక్కదెబ్బ కొట్టడానికి అవకాశ మిచ్చింది. (2) దేశంమీద ఎదురుదెబ్బ కొట్టడానికి జపాను దుండగీడుకు అవకాశమిచ్చింది.

సామ్రాజ్యవాదులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని క్రిప్సు రాయబారాన్ని భగ్నంచేశారు. కాంగ్రెసుమీద నిర్బంధవిధానం ప్రారంభించారు. కాంగ్రెసు పంచమాంగదళమనీ, జపానుతో రాజీచేసుకొన సిద్ధంగా ఉన్నదనీ, మిత్రరాజ్యాల ప్రజల్లో దుష్ప్రచారం సాగించి, భారతదేశాన్ని వారినుండి వేరుచేయ ప్రయత్నించారు.

సంక్షోభంయొక్క స్వరూపాలు

"ఆగస్టు 8 వ జరిగిన అఖిలభారత కాంగ్రెసు కమిటీ తీర్మానంలో నెహ్రూ యొక్క ఫాసిస్టు వ్యతిరేక ప్రకటన, బ్రిటిషు అమెరికా సైన్యాలతో కలిసి భారతదేశాన్ని రక్షించడానికి జాతీయప్రభుత్వం కావాలని అడిగిన కోరిక, ఉన్నమాట నిజమే. కాని, దేశరక్షణకు ప్రజలందరినీ ఐక్యపరచే బాధ్యతను తీసుకోవ నిరాకరించడం గూడ దానిలో ఉంది. అంతే గాదు. యుద్ధంతోనూ, దేశరక్షణతోనూ, సహాయనిరాకరణోద్యమాన్ని సాగించుతామనే బెదిరింపుగూడ అందులో ఉంది. ఇందువల్ల జాతీయనాయకులను హటాత్తుగా అరెస్టుచేయడానికి, కాంగ్రెసుచే అర్గనైజ్ చేయబడుతున్న పంచమాంగదళ తిరుగుబాటును భగ్నం చేయడానికి ఇది అవసరమైన ఎత్తు అంటూ బ్రిటిషు అమెరికా ప్రజల్లో ప్రచారం చేయడానికి, సామ్రాజ్యవాదులకు చక్కని అవకాశం దొరికింది."

జాతీయనాయకులను అరెస్టు చేయడంతో దేశభక్తులు,ప్రజలు ఉద్రేకపూరితులై, దేశరక్షణకు ముప్పుతెచ్చే విధ్వంసకార్యాలను సాగించారు. నాయకులు లేని ఈ ప్రజాఉద్యమానికి పంచమాంగదళంవారు నాయకత్వం వహించి, ఈ విధ్వంసకార్యాలను ఇంకా తీవ్రతరం గావించారు ప్రజలమీద, ప్రభుత్వాఫీసుల మీద, బాంబులు వేయడం, ఉత్పత్తిని ఆపి వ్యాపారాన్ని భగ్నంచేయడం, మొదలైన ప్రజావ్యతిరేక కార్యాలను దేశభక్తులచే చేయించ బూనుకున్నారు. జపాను ఫాసిస్టుదాడికి యీ విధంగా చాల అనుకూల పరిస్థితిని కల్పించారు.

రాజకీయ ఆర్థిక సంక్షోభాల కలయిక

"గత రెండుసంవత్సరాల యుద్ధకాలంలోను అభివృద్ధి అవుతున్న ఆర్థిక సంక్షోభంతో రాజకీయ సంక్షోభం కలిసింది. ఈ ఆర్థిక సంక్షోభం రాజకీయ సంక్షోభాన్ని తీవ్రతరం చేసింది. ఆర్థికసంక్షోభం తీవ్రతరమయి ఉత్పత్తి, ఆహార రంగాలు విచ్ఛిన్నమవుతున్నాయి.

"యుద్ధకాలంలో పెరుగుచున్న ఆహారపదార్థాల ధరలను కంట్రోలుచేయడానికి ప్రభుత్వం అవలంబించిన పద్ధతులు పూర్తిగా విఫలమయాయి. ప్రజల సహకారంమీద ఆ ప్రయత్నాలు ఆధారపడలేదు. యుద్ధం భారతదేశ సరిహద్దులకు వచ్చేకొలదీ ధరలు పెరిగిపోతున్నాయి. ధరల పెరుగుదలను ఆపడానికి ఆహారపదార్థాలరవాణామీద పెట్టిన తెలివితక్కువ నిషేధాలన్నీ నిరుపయోగమయాయి. అధిక లాభాలు సంపాదించే వర్తకుణ్ణి ఈవిధానం తిండిపోతుగా తయారుచేసింది. బజారునుండి ఆహార పదార్థాలు మాయమయాయి. రాజకీయ ప్రతిష్టంభన దగ్గరకు వచ్చేకొలది ప్రభుత్వం ఆహారపదార్థాల గుత్త వ్యాపారస్తులను తొలగించి, సైన్యానికి-పట్టణాలకు కావలసిన ఆహార పదార్థాలను తానే నేరుగా మార్కెట్టులో కొనడం మొదలుపెట్టింది. ఆగస్టు 9 తరువాత ఆహారపదార్థాల గుత్తదారు పోరాటంలో ఒకభాగంగాఎంచి వానిని దాచివేయడం మొదలుపెట్టారు. ప్రభుత్వ నిర్బంధవిధానంవల్ల, అరాజకస్థితివల్ల, వర్తకులంతా ఆహారపదార్థాలను దాచివేయడం మొదలుపెట్టారు ప్రజలు ఆకలిచే మలమల మాడటం, ఆహార దోపిడీలు జరిగే పరిస్థితి, పట్టణాలలోనూ, పల్లెటూళ్ళలోనూ, ప్రతిచోట యేర్పడింది. పంచమాంగదళంవారు రంగంమీదికి వచ్చి, ఒకవైపున ఆహారపదార్థాలు దాచివేయడాన్ని, మరొకవైపున దోపిడీలను, పురిగొల్పారు.

ఉత్పత్తి సంక్షోభం

పారిశ్రామిక వస్తువుల ఉత్పత్తి విషయంలోగూడ ప్రమాద స్థితి ఏర్పడింది. భారత దేశానికి యుద్ధం రానున్న ఈ పరిస్థితిలో జపాను దాడినుంచి దేశాన్ని రక్షించడానికి ఉత్పత్తి రవాణాల ప్రాముఖ్యత ఎంతేని అధికమయింది. "అట్టి సమయంలో, బ్రిటిషు పెట్టుబడికి వ్యతిరేకంగా భారత పెట్టుబడి అభివృద్ధి అవుతుందనే భయంతో ప్రభుత్వం సాంప్రదాయ సిద్ధంగా వస్తున్న సామ్రాజ్యవాద పంథాను అనుసరించుతూ, ఉత్పత్తి విస్తృతమవకుండా అడ్డుతగులుతూంది. కార్మికవర్గంయొక్క రాజకీయ పలుకుబడి ఎక్కువ కావడాన్ని చూచి భయపడి, ఉత్పత్తిని ఎక్కువచేయడానికి కార్మికుల పిర్యాదు సహితమైన సహకారం తీసుకోవడంగాని, వారి ప్రాథమిక కోర్కెలను తీర్చడంగాని, చేయడంలేదు. ఫలితం ఏమంటే, ఈ నూతన అవసరాలను ఉత్పత్తి రహదారి మార్గాలు భరించలేకుండా ఉన్నవి. ఈ విధంగా పారిశ్రామిక వస్తువుల కరువు ఏర్పడింది. వానిధరలు 100 కి 400 వరకూ పెరిగాయి. కార్మికుడు మలమలమాడుతూ, అసంతృప్తిలో ఉన్నాడు" పంచమాంగదళంవారు ఒకవైపున ఉత్పత్తిని ఆపమని పెట్టుబడిదార్లను; దేశ స్వాతంత్ర్యం కొరకు, ఆర్థిక హక్కులకొరకుం సమ్మెలు సాగించమని కార్మికులను, ఉద్బోధించారు. కొంతమంది పెట్టుబడిదార్లు వీరికి సాయం చేశారు కాని కార్మికులు వీరి మాయలో పడకపోవడంచూచి, ఫ్యాక్టరీలలో బాంబులు పెట్టి కార్మికులను భయపెట్టజూచారు.

దేశం ఎలా కాపాడబడింది?

జపాను దాడికి పరిస్థితులు ఇంత అనుకూలంగా ఉన్నా, భారతదేశం జపాను ఫాసిస్టుల వాతపడకుండా ఎలా కాపాడబడింది?

(1) భారత కమ్యూనిస్టుపార్టీ పంచమాంగదళం యొక్క నినాదాలను ప్రజలముందు, దేశభక్తులముందు, బట్టబయలుచేసి, దాన్ని దేశభక్తులనుండి దూరం చేసింది. 'ఆహారం, ఉత్పత్తి, కాంగ్రెసు నాయకుల విడుదల' మొదలయినవానిమీద కొంతవరకూ ప్రజలను ఐక్యపరచింది. కాంగ్రెసు లీగులను దగ్గరకు తీసుకురావడానికి కృషిచేసింది.

(2) స్టాలిన్‌గ్రాడ్‌వద్ద రెడ్‌ఆర్మీయొక్క బ్రహ్మాండమైన విజయంవల్ల, కాకేసస్‌నుండి నాజీసేనలను వెనుకకుతరిమివేయడంవల్ల మధ్యప్రాచ్య దేశాల మీదుగా భారతదేశంమీదికి రావాలనేఆశ, అడియాస అయింది. అందువల్ల జపాను హంతకులు భారతదేశంమీద దాడి చేయకుండా వెనుకకు తగ్గవలసివచ్చింది.

(3) గత 60 సంవత్సరాలనుండి కాంగ్రెసు సాగించిన జాతీయోద్యమం ఫలితంగా ప్రజలలో నాటుకున్న స్వాతంత్ర్యకాంక్ష వల్ల, పంచమాంగదళాన్ని దేశభక్తులనుండి త్వరగా వేరుచేయడానికి అవకాశం కల్గింది పైచెప్పిన మూడుహేతువులు భారతదేశాన్ని ఆ క్లిష్టసమయంలో జపానువాత బడకుండా కాపాడినాయి.

కమ్యూనిస్టుపార్టీయొక్క కృషివల్ల దేశభక్తులలో పెద్దమార్పు వస్తున్నది. ఇంతవరకూ కలిగిన ఫలితం కొద్దిగానే అయినప్పటికీ, ఇది కమ్యూనిస్టుపార్టీ పంథా సరియైనదని రుజువుచేస్తున్నది. ఈ పదినెలల సంక్షోభకాలంలో జరిగిన మార్పులు ఏమిటి?

సంక్షోభకాలంలో కల్గినమార్పులు

(1) "పంచమాంగదళం దేశభక్తుల నుండి నానాటికి రాజకీయంగా దూరమవుతూ ఉండటం, పంచమాంగదళానికి ఒక పెద్దఅపజయమే కాని ఇంకనూ ఆదిపంచమాంగదళానికి వినాశనంకాదు విధ్వంసకార్యాలను వదలివేసిన చాలమంది దేశభక్తులు, పంచమాంగదళంవారు చేతగాని నాయకులగుటచే ఓడిపోయామని భావించుతున్నారు. అంతేగాని కాంగ్రెసు చూపిన మార్గం పొరబాటు మార్గమని వారింకనూ గమనించుటలేదు. జాతీయైక్యత అవసరమేనని వారు అస్పష్టంగా గ్రహించారు. గాని, అది సాధ్యమని తలచుటలేదు. దేశరక్షణకోసం ఆహారోత్పత్తికోసం, ఫాసిస్టుదాడికి వ్యతిరేకంగా యుద్ధరంగాన్ని బలపర్చడంకోసం, కార్యాచరణలో ఐక్యత కావాలని వా రంగీకరించుటలేదు ఇదే బ్రిటిషు సామ్రాజ్యవాదులను వంచగలుగుతుందనీ, జాతీయప్రభుత్వానికి మార్గమనీ, గ్రహించుటలేదు అందువల్ల వారు నిస్పృహ జెందారు. ఇదే చాల ప్రమాదకరమైనది. జపానుదాడి సమయంలో పంచమాంగదళంవారు తిరిగి తమ దుష్కార్యాలు సాగించడానికి అవకాశమేర్పడుతుంది!!

(2) పారిశ్రామిక రంగంలో (అహమ్మదాబాదు, జెమ్‌షెడ్‌పూరు తప్ప మిగతా అన్నిచోట్ల) పంచమాంగదళం పూర్తిగా దెబ్బతింది. కమ్యూనిస్టులు చిరకాలంనుంచి కార్మికులకు రాజకీయనాయకత్వం వహించడంవల్ల ఇది సాధ్యమయింది. ఉత్పత్తి కాపాడబడింది. కాని దెబ్బ కాచుకునేస్థితినుండి ముందుకు పోయి, కార్మికవర్గం దేశరక్షణకు నడుముగట్టి ఉత్పత్తిని అభివృద్ధిజేసి, దేశరక్షణకు, జాతీయప్రభుత్వానికి ప్రజలను సమీకరించేలా చేయలేకపోయాం.

(3) విధ్వంసచర్యలు ఎక్కువగా సాగుతున్న రోజుల్లో జపానుదాడి రాలేదు కలకత్తా, తూర్పుబెంగాలుమీద విమానదాడిరూపంలో అది ప్రారంభమయినప్పుడు, బెంగాల్ కమ్యూనిస్టులు ధైర్యంగా పంచమాంగదళాన్ని ఎదుర్కొని ప్రజలను ఐక్యపరచి, భారతదేశాన్ని కాపాడారు.

(4) గాంధీజీ ఉత్తరాలు పంచమాంగదళానికి మరొకగొడ్డలిపెట్టు అయినాయి. దేశభక్తులు విధ్వంసకార్యాలను ఇంకా మరలడానికి యివి యింకా సాయం చేశాయి కాని కాంగ్రెసు - లీగు ఐక్యతకు గాంధీజీ ప్రాతిపదికగా స్వయంనిర్ణయసూత్రాన్ని అంగీకరించకపోవడంవల్ల, దేశరక్షణ, ఆహారంకోసం ఐక్యత అవసరమని స్పష్టంగా చెప్పకపోవడంవల్ల, అరేఖలు దేశభక్తులను నిస్పృహనుండి బయటకు లాగలేకపోయినాయి.

(5) స్వయంనిర్ణయసూత్రంమీద కాంగ్రెసు-లీగు ఐక్యతరావాలి. అని ప్రచారం చేయుటవల్లను, కొన్ని రాష్ట్రాలలో ఆహారసమస్యను పరిష్కరించడానికి లీగు సంస్థలతో సాధించిన ఐక్యతవల్లను, లీగు దేశభక్తులలో పెద్ద మార్పు వచ్చింది. ప్రతిష్టంభనను అంతమొందించడానికి, దేశరక్షణకు, జాతీయ ప్రభుత్వం కొరకు కాంగ్రెసు-లీగులు ఐక్యమవ్వాలని, ముస్లింలీగ్ ప్రజలు, జిల్లా, రాష్ట్ర లీగ్ నాయకులు కోరుతున్నారు. కాని, కాంగ్రెసు స్వయంనిర్ణయ హక్కును అంగీకరించనిదే, వారు కాంగ్రెసు నాయకుల విడుదలకు పాటుపడే స్థితిలో లేరు.

పార్టీ అభివృద్ధి

జాతీయ సంక్షోభం తీవ్రతరమయిన ఈక్లిష్టపరిస్థితిలోనే పార్టీ ఒక రహస్య సంస్థనుండి, కాంగ్రెసు, ముస్లిం లీగుల తరువాత ప్రధానమైన ఒక జాతీయ శక్తిగా అభివృద్ధి చెందింది. 1943 [illegible] పార్టీ సభ్యత్వం 10,000,పార్టీపత్రికలు వివిధభాషల్లో [illegible],000, కిసానుసంఘ సభ్యత్వం 4 లక్షలు, [illegible] సభ్యత్వం 3 లక్షలు, విద్యార్థిసంఘ సభ్యత్వం [illegible], మహిళాసంఘ సభ్యత్వం 41,000 వరకూ [illegible].

"మనం సాధించిన కార్యాలు పెద్దవ[illegible] యింకా దెబ్బకు కాచుకునే స్థితిలోనే ఉన్నా[illegible] రంగాలు విచ్ఛిన్నం కాకుండా కాపాడగలి[illegible] కావాలనే కోర్కెను ప్రజలలో కల్గించాం. [illegible] ఇంకనూ ఆహారం, ఉత్పత్తి, దేశరక్షణకోసం [illegible] చరణకు ప్రజలను ఐక్యపరచలేకపోయాం."

ముందు కర్తవ్యం

దేశరక్షణకోసం, దేశరక్షణకు జాతీయ ప్రభుత్వ సంపాదనకోసం, జాతీయైక్యతను నిర్మించడమే [illegible] ప్రధాన నినాదం ఈ నినాదాన్ని ఆచరణలో [illegible] కోస, దేశరక్షణ - ఆహారం - ఉత్పత్తి మొదలైన సమస్యలమీద కార్యాచరణలో ఐక్యతను నిర్మించాలి. అందుకు ఈ క్రింది ప్రజా ఉద్యమాలను సాగించాలని భారత కమ్యూనిస్టుపార్టీ తనక్రింది ప్రతి యూనిటును, సభ్యుని కోరుచున్నది.

(1) దేశరక్షణకు: విధ్వంసకార్యాలకు, పంచమాంగదళానికి వ్యతిరేకంగాను. పౌరరక్షణకు, మిత్రరాజ్య సైన్యాలకు సహాయంగాను, ప్రజా ఐక్యతను సాధించాలి. ఫార్వర్డుబ్లాకు, కాంగ్రెసు సోషలిస్టులు, ట్రాట్స్కీయిస్టులు మొదలైన పంచమాంగదళం ముఠాలను అన్ని సందర్భాలలోనూ, అన్నిచోట్లనూ, అన్ని సమస్యలమీదను బట్టబయలు చేయాలి. వీరిని దేశద్రోహులుగా పరిగణించి, రాజకీయ రంగంనుండి తరిమివెయ్యాలని, అంతమొందించాలని, కమ్యూనిస్టు పార్టీ ప్రజలను కోరుచున్నది.

జపానుదాడి ప్రమాదమున్నరాష్ట్రాల్లో ప్రతిసభ్యుడూ ఏ. ఆర్. పి. మొదలైన పౌరరక్షణ దళాల్లో చేరాలి.

భారతదేశ రక్షకులుగా భారత సేనల, మిత్రరాజ్య సేనల పాత్రను ప్రచారం చెయ్యాలి. జపాను దాడి ప్రమాదమున్న ప్రాంతాల్లో బ్రిటిషు - భారతదేశ సేనలతో, ప్రజలు తమ ప్రజా సంస్థలద్వారా సహకారం చేసేటట్లు చెయ్యాలి. బ్రిటిషు భారత సైన్యాల మనోనిబ్బరాన్ని అభివృద్ధి చేయడానికి కమ్యూనిస్టు పార్టీ ఫాసిస్టు వ్యతిరేక విజ్ఞాన ప్రచారక దళాలను పంపుతుంది.

2 జాతీయనాయకుల విడుదలకోసం ఐక్యత: ప్రతిష్టంభనను అంతమొందించడానికి జాతీయనాయకులను విడుదలగావించాలి. విధ్వంసకార్యాలకు, పంచమాంగదళానికి, వ్యతిరేకంగాను స్వయంనిర్ణయ సూత్రానికి అనుకూలంగాను, కాంగ్రెసువాదుల్ని సంఘటించాలి ఇది జాతీయనాయకుల విడుదలకు తేలా మార్గమో వారికి నచ్చచెప్పాలి.

కాంగ్రెసునాయకుల విడుదల. కాంగ్రెసు లీగుల ఐక్యత ముస్లింజాతుల స్వయంనిర్ణయ హక్కుకు ఏకైక మార్గమెలాగో ముస్లిం ప్రజలకు తెలియజెప్పి, వారిని యీ ఉద్యమానికి సంఘటించాలి.

3. ఆహారంకోసం ఐక్యత: దోపిడీలంటే ఒకరినొకరు నరుక్కోవడ మెలాగో ప్రజలకు చెప్పాలి. దోపిడీలు జరగకుండా చూడాలి. ప్రజలను తిండి దొంగలకు వ్యతిరేకంగా సంఘటించాలి. ఆహారసమస్యను పరిష్కరించడానికి అన్ని ప్రజాసంస్థల పార్టీల సహకారంతో ఆహారసభలు ఏర్పరచాలి. అన్నిపార్టీలు వర్తకులు, ప్రభుత్వోద్యోగులతో గూడిన ఆహార కమిటీలు ఏర్పర్చాలి. ఆహారపదార్థాలను దాచివేయమని రైతులలో చేసే పంచమాంగదళం ప్రచారానికి వ్యతిరేకంగాను, దోపిడీలు ఆపడానికి, తిండిదొంగలను బట్టబయలు చేయడానికి, రైతుల వస్తువులకు న్యాయమైన ధరలకోసం, ఆహారపదార్థాల మీద ధరల కంట్రోలుకోసం, రవాణా (మిగతా 11 వ పేజీలో)

16000 రైతుల విజ్ఞప్తి

గుంటూరు జిల్లాలో రైతు యాత్రలు

రైతు పండించు ధాన్యానికి ధరలు పెరిగినా, నిత్య జీవిక నిర్వహణ కవసరమైన ఇతర వస్తువుల ధరలు అంతకంటే—ఎన్నోరెట్లు ఎక్కువగా పెరిగాయి. అందువల్ల రైతులస్థితి—యుద్ధానికి పూర్వంకంటే అధ్వాన్నంగా ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో—మూలుగుతున్న నక్కపై తాటికాయలాగా—రీ సెటిల్‌మెంటురేట్ల భారాన్ని, పొగాకుపన్ను భారాన్ని పడవేయటం అసమంజసం, అన్యాయం, అనుచితం అంటూ, కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరిజిల్లాలలోని రైతులు ఎలుగెత్తి చాటుతున్నారు. ఎడతెగని ఆందోళన కొనసాగిస్తున్నారు. వివిధప్రాంతాల నుంచి రైతునాయకుల ఆధ్వర్యాన వేలకొలది రైతులుసభలూ సమావేశాలూ జరిపి ప్రభుత్వానికి మహజర్లు పంపుతున్నారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే రైతుప్రచారకులయాత్రఫలితంగా 225 గ్రామాల నుంచి 16 వేలమంది రైతులు మహజర్లు పంపారు.

నరసారావుపేటతాలూకాలో రైతు యాత్రాదళంవారు మే 15 నుంచి 26 వరకూ కాలినడకను 93 మైళ్లు ప్రయాణంచేసి 23 గ్రామాలు తిరిగి 22 సమావేశాల నేర్పాటు చేశారు. 4050 మంది సమావేశాలకు హాజరయ్యారు. 1600 మంది మహజర్లపై సంతకాలు చేశారు. తాశీల్దారు దగ్గరకు రాయబారం ఏర్పాటు చేస్తున్నారు. మెమొరాండంలో—"రీసెటిల్మెంటు రేట్లు రద్దుకావాలి", "పొగాకుబిల్లును రాష్ట్రరైతుసంఘం సూచించిన సవరణలతో మార్పుచేయాలి" అనే కోర్కెలేగాక, సరసమైన ధరలకు కిరసనాయిల్ దొరక్క పల్లెటిదిక్కు రైతులు పడుతున్న బాధల్ని కూడా పొందుపరచారు. చెరువులు మెరకలు వేయటం వల్ల సాగుకు లాయకైన భూమికూడా సాగుచేయ వీలుపడటం లేదనీ, చెరువుల్ని వెంటనే మరమ్మతు చేయించాలనీ, చౌకడిపోలను విరివిగా ఏర్పాటుచేయాలనీ మెమోరాండంలో తెలియజేశారు. తమ ప్రచార సందర్భంలో రైతులచే ఎరువులకు ఇవ్వబడే దర ఖాస్తుల్ని పూర్తిచేయించి పంపారు.

బాపట్లతాలూకాలో మూడు దళాలుగా ప్రచారం చేశారు. 62 గ్రామాల్లో 17 సభలూ 67 గ్రూపు సమావేశాలు ఏర్పాటుచేశారు. 2263 మంది మహజర్లపై సంతకాలుచేశారు.

26 వ తేదీన తాశీల్దారు వద్దకూ, సబ్‌డివిజనల్ ఆఫీసరువద్దకూ రాయబారం వెళ్ళారు.

మెమోరాండంలో యీక్రింది కోర్కెలు తెలియ జేశారు.

1. రీసెటిల్‌మెంటు రేట్లను రద్దుచేయాలి.
2. పొగాకు బిల్లును మార్చాలి.
3. బంజరుభూముల్ని తీవ వ్యవసాయకూలీలకే యివ్వాలి.
4. ఎరువుల ధరలనూ, సప్లయిలనూ కంట్రోలు చేయాలి.
5. చౌకడిపోలను విరివిగా ఏర్పాటుచేయాలి.
6. కొండవాగు, నక్కవాగు, మొదలగువాటివల్ల కల్గుతున్న మురుగు యిబ్బందుల్ని తొలగించాలి.
7. అప్పాపురం ప్రాజెక్టుక్రింద భూములన్నిటినీ సాగుజేయటానికి అంగీకరించాలి.
8. బాపట్ల సమీపంలోని పాలెములకూ పేకరి ఛానెలు నుంచి స్వంతఖర్చులమీద కాలవ త్రవ్వకోటానికి అంగీకరించాలి.

అధికారులు యీ కోర్కెలు నెరవేర్చటానికి ప్రయత్నిస్తామన్నారు. తర్వాత బహిరంగసభ జరిగింది. మక్కెపాటి వెంకటరత్నంగారు అధ్యక్షత వహించారు. జిల్లా రైతుసంఘకార్యదర్శులు కొల్లా వెంకయ్యగారు రీసెటిల్‌మెంటు రేట్లు రద్దుచేయాల్సిన అవసరాన్ని గురించీ, పొగాకు బిల్లును గురించీ, మాట్లాడారు.

తెనాలి తాలూకాలో నాల్గువళాలు యాత్రలో పాల్గొన్నాయి. 35 గ్రామాల్లో సభలు జరిపారు. 8000 మంది పురుషులూ, 700 మంది స్త్రీలూ, సభలకు వచ్చారు. మహజర్లపై మూడువేలకు పైగా సంతకాలు చేశారు. జూన్ 2 వ తేదీన డిప్యూటీకలెక్టరు వద్దకు రాయబారం వెళ్లారు.

ఒంగోలుతాలూకాలో 25 వ తేదీన సబ్ కలెక్టరు వద్దకు రాయబారం వెళ్లారు. 15 గ్రామాలనుంచి వచ్చిన రైతుసంఘ ప్రతినిధులు రాయబారంలో పాల్గొన్నారు.

రెండువందలమంది రైతులతో తాలూకా రైతు సంఘ కార్యాలయంనుంచి ఊరేగింపు జరిగింది. తాతిపర్తి కోటేశ్వరరావుగారు మెమొరాండాన్ని సబ్ కలెక్టరుకు అందజేశారు. రీసెటిల్మెంటురేట్లు, పొగాకు పన్ను చట్టం, ఎరువులు, ఉప్పురైతుల బాధలు, కిరోసిన్ సమస్య, చౌకడిపోలు, బంజరుభూములపై విధించిన పెనాల్టీలు మొదలగు విషయాలను మెమొరాండములో పొందుపరిచారు. రైతుసంఘపు కోర్కెలను నెరవేర్చటానికి ప్రయత్నిస్తానని సబ్‌కలెక్టరు సమాధానం చెప్పారు. రైతులకు రైతు ప్రచారకులపై అవిశ్వాసం కల్గించాలని సబ్‌కలెక్టరు ప్రయత్నించారు కాని, ప్రయోజనం లేకపోయింది.

రాయబారానంతరం సభ జరిగింది. రెండువందల మంది సభకురొచ్చారు. కామ్రేడ్స్ కొల్లా వెంకయ్య, మాదల నారాయణస్వామిగారలు సభలో మాట్లాడారు.

గుంటూరుతాలూకాలో తాడికొండ ఫిర్కా ప్రచారకదళంవారు 6 గ్రామాల్లో 28 గ్రూపుసమావేశాలు యేర్పాటుచేశారు. 6 వందలమంది సభలకు హాజరయ్యారు మహజర్లపై 432 సంతకాలు చేయించారు.

విశాఖపట్టణం జిల్లా అనకాపల్లి తాలూకాలో కామ్రేడ్ కె గోవిందరావు నాయకత్వాన రైతు ప్రచారకదళం మూలపేట, పాటిపల్లి, తుమపాల, మారుటూరు, పావయ్యపాలెం, కొండుపాలెం, గవర్నకాపల్లి, నిరసపల్లి, తోటాడ, వాడ్రాపల్లి, గంగదేవిపేట, మంగళవారపుపేట గ్రామాల్లో బహిరంగసభ లేర్పాటు చేశారు.

జమీందారీ చెరువుల, కాలవల మరమ్మతు సందర్భంలో ప్రభుత్వం ప్రకటించిన బిల్లును బలపరుస్తూ రాష్ట్రరైతుసంఘం సూచించినట్టు మార్పు చేయాలనీ, పొగాకుపన్ను చట్టాన్ని కూడా మార్చాలనీ, పైగ్రామాల్లో మహజర్లపై సంతకాలు చేయించారు. పాటిపల్లి గ్రామంనుంచి రెండువందలమంది రైతులు స్థానిక తాశీల్దారువద్దకు రాయబారం వెళ్లారు.

ఏలూరు తాలూకా రైతుసంఘంవారు మే 30 వ తేదీన గుత్తా సత్యనారాయణమూర్తిగారి అధ్యక్షతను సమావేశమై రీసెటిల్మెంటు రేట్లు రద్దుచేయాలని, చెరువుల మరమ్మతు బిల్లు పొగాకుబిల్లులను, రాష్ట్ర రైతుసంఘం సూచించిన సవరణలతో మార్చ చేయాలనీ తీర్మానించారు. ఇందుకవసరమైన ఆందోళనా, ప్రచారమూ, కొనసాగించటానికి కార్యక్రమం నిర్ణయించుకున్నారు.

నిడదవోలు ఫిర్కాలో తాలూకా రైతుసంఘ అధ్యక్షుడు కామ్రేడ్ సుబ్బారావు, తాలూకా పార్టీ ఆర్గనైజరు కామ్రేడ్ బుల్లిరాజూ 8 గ్రామాల్లో ప్రచారం చేశారు. రీసెటిల్మెంటు రేట్లను రద్దుచెయ్యాలనీ, పొగాకుబిల్లును సవరణ చేయాలనీ మహజర్లపై రైతులు విరివిగా సంతకాలు పెడుతున్నారు.

నూజివీడు తాలూకా రైతుసంఘం మే25 వ తేదీన దేవినేని నాగభూషణంగారి అధ్యక్షతను సమావేశమై జమీందారీ చెరువుల బిల్లును, పొగాకు బిల్లునూ రాష్ట్ర రైతుసంఘం సూచించిన సవరణల్తో మార్పుచేయాలని తీర్మానించారు.

కంభం తాలూకా రైతుసంఘ కార్యవర్గంవారు మే 25 సమావేశమై రీసెటిల్‌మెంటురేట్లను రద్దు చేయాలని తీర్మానించారు.

కృష్ణాజిల్లా కాటూరు గ్రామంలో జమీందారీ చెరువుల బిల్లును రాష్ట్రరైతుసంఘం సూచించిన సవరణలతో మార్పుచెయ్యాలని 350 సంతకాలతో మహజరు పంపారు.

గూడూరుతాలూకాలో మనుబోలు, మంగళాపురం, విరూరు, చర్లోపల్లి, బద్దిపోలు, కొండుకురు గ్రామాలలో నెల్లూరుజిల్లా రైతుసంఘ కార్యదర్శి బి. శంకరయ్యగారు, సి. సి. సుబ్బయ్యగారూ ప్రచారంచేశారు. సభలకు మొత్తం 13 వందలమంది హాజరయ్యారు. రీసెటిల్‌మెంటురేట్లు రద్దుచేయాలనీ, పొగాకు బిల్లును రాష్ట్రరైతుసంఘం సూచించిన సవరణలతో మార్పు చేయాలనీ సభల్లో తీర్మానాలు చేశారు.

వినాపురంతాలూకా రైతుసంఘంవారు మే 23 వ తేదీన శ్రీ రామారావుగారి అధ్యక్షతను సమావేశమై జమీందారీ చెరువుల మరమ్మతు బిల్లును బలపరుస్తూ రాష్ట్రరైతుసంఘం సూచించిన సవరణలతో మార్పు చేయాలని తీర్మానించారు.

రైతులధాన్యాన్ని కమాండీరు చేయవద్దు!

కృష్ణాజిల్లా రైతుసంఘ కార్యవర్గ సమావేశం మే 29 వ తేదీన బెజవాడలో జరిగింది.

తీర్మానాలు:

1. ఆహారసమస్య రోజురోజుకూ తీవ్రమౌతోంది. పంటలుపండిన రాయలసీమ, నెల్లూరు, జిల్లాలలో కరువువస్తే — స్థానికఅవసరాలను గుర్తించకుండా ధాన్యం ఎగుమతిచేయటంచేత, పంటలు బాగా పండిన డెల్టాజిల్లాల్లో కూడా తిండిగింజల కొరత ఏర్పడింది. కొత్తపంటలు ఇంకా ఏడు మాసాలకుగాని రావు. ఇప్పటికే అనేక గ్రామాల్లో 2, 3 నెలలకు సరిపోయే ధాన్యము మాత్రమే నిల్వవుంది. ప్రభుత్వ లెఖ్ఖలప్రకారం మార్చి నెలాఖరుకు 4,70,000 టన్నుల ధాన్యం డెల్టా ప్రాంతాలనుంచి ఇతరప్రాంతాలకు ఎగుమతి అయినట్లూ, నాల్గోవంతుధాన్యం మాత్రమే నిల్వ ఉన్నట్లూ తెలుస్తోంది. దీన్నిబట్టి పండినప్రాంతాల్లో కూడా అశాంతి కల్గేసూచనలున్నట్లు విశదమౌతోంది. దీనికితోడు ధాన్యపు కొనుగోలు ఆఫీసర్లు రైతులవద్ద ధాన్యాన్ని కమాండీరు చేసి మిల్లుల కిప్పిస్తున్నారు. ఈజిల్లాలో గోపవరం, పామర్రు, వెల్లటూరు, భట్లపెనుమర్రు, పెదమద్దాలిగ్రామాల్లో రైతులవద్ద ధాన్యం బలవంతాన తీసుకోబడుతోంది. కొనుగోలు ఆఫీసర్లు రైతుయొక్క స్థితిగతులను ఏమాత్రమూ ఆలోచించటములేదు. షావుకార్లకిచ్చే బియ్యం ధరనుబట్టి బనా ధాన్యానికి ధరయివ్వక, మార్కెటురేటుకంటే రూపాయి న్నర తగ్గించి యిస్తున్నారు. రైతులే బియ్యాన్ని సప్లయిచేస్తామని చెప్పుతున్నా అధికారులు వినిపించుకోటంలేదు. రైతుల కనష్టదాయకమైన చర్యలను యీసమావేశంవారు తీవ్రంగా నిరసిస్తున్నారు.

(1) వర్తకులు దాచివుంచిన వేలకొలది బస్తాలను మొదట స్వాధీనపర్చుకొని దేశరక్షణకు సప్లైచేయాలి.

(2) రైతుకు సాలుసరిగా సరిపోవు ధాన్యం మిగల్చాలి.

(3) ఎప్పటికప్పుడు మార్కెటురేటు ప్రకారం రైతుకు ధర యివ్వాలి.

(4) బియ్యం సప్లయిచేయుటకు రైతు అంగీకరిస్తే బియ్యంఆర్డరు రైతులకే యివ్వాలి.

(5) కమాండీరు చేసిన ధాన్యాన్ని పబ్లిక్ గోడౌన్సులో నిల్వచేసి, స్థానికావసరాలకు సరిపడు ధాన్యం ఉంచి మిగిలినదానినే ఎగుమతి చేయాలి.

(6) రైతువద్ద ధాన్యం తీసికొనేటప్పుడు స్థానిక రైతుసంఘాల సలహా, సంప్రదింపులు తీసికోవాలి.

2. జూన్ రెండోవారంలో జిల్లా ఆహార మహాసభ జరిపి ఆహారకమిటీని ఏర్పాటు చేయటానికి తీర్మానించారు అన్ని రాజకీయపక్షాలవారూ, ప్రజాసంస్థలవారూ యీసభలో పాల్గొనవలసినదిగా కోరారు.

గ్రామాల్లో యీ క్రిందివిషయాలపై లెఖ్ఖలు తయారు చేయాల్సినదిగా రైతుసేవకులను హెచ్చరించారు.

(1) ఆసామీ ఎంత? (2) ఏ దిన పంట ఎంత? (3) నిల్వ ఉన్న దెంత? (4) నిల్వ ఉన్న ధాన్యం ఎన్నాళ్ళకు సరిపోతుంది? (5) మిగిలితే ఎంత? (6) కావాల్సిన దెంత?

ప్రతి గ్రామ రైతుసంఘమూ, పంచాయితీబోర్డూ, సహకారసంఘమూ ఒక్కొక్క ప్రతినిధి పంపవలసినదిగా కోరారు.

జూన్ 10 వ తేదీన రైతుకూలీ సామరస్య దినం జరపాల్సినదిగా రైతుసర్కిళ్లను హెచ్చరించారు.

గన్నవరంతాలూకా రైతుమహాసభ

గన్నవరంతాలూకా రైతుమహాసభ ప్రతినిధుల సమావేశం మే 24 వ తేదీన పెదవోగిరాలలో అట్లూరి శ్రీమన్నారాయణగారి అధ్యక్షతను జరిగింది. సమావేశానికి 54 మంది ప్రతినిధులు హాజరయ్యారు 200 మంది ప్రేక్షకులు కూడా తీర్మానాల చర్చల్లో పాల్గొన్నారు. ఆహారసమస్యనూ, జాతీయ ప్రతిష్టంభననూ పరిష్కరించటానికి ఐక్యత అవసరమనీ, ఇందుకై రైతువర్కర్లందరూ కృషిచేయాలని యీ సభవారు తెలియజేశారు. ఆకలిమంటలతో అల్లల్లాడుతున్న రాయలసీమ రైతులకు ప్రజలంతా సాయంచేయాలనీ, గ్రామాల్లో కిరసనాయిల్ సమస్యను పరిష్కరించటానికి ప్రభుత్వం విరివిగా లైసెన్సు లివ్వాలనీ, అరాచక చర్యలతో సంబంధంలేని రైతులపై విధించిన సాముదాయక జరిమానాలను రద్దుచెయ్యాలనీ, వసూలు చేసిన వాటిని తిరిగి యివ్వాలనీ, నివేశనస్థలములపై విధించిన భూమిశిస్తు, వీటితీరువాలను రద్దుచెయ్యాలని, కృష్ణానది ఆనకట్టక్రింద కొత్తగా సాగుచేసిన భూమికి నీరు సప్లయిచేయుటకు భూములు తగ్గించకుండా, ఆనకట్ట స్లూయిస్ పెంచి, సాగుకు నీరు ఎక్కువగా సరఫరా చేయాలనీ, రీసెటిల్‌మెంటు రేట్లను రద్దుచెయ్యాలనీ, జమీందారీ చెరువుల మరమ్మతుల బిల్లును రాష్ట్రరైతుసంఘం సూచించిన సవరణలతో వెంటనే అమల్లో పెట్టాలనీ, రైతులవద్ద ధాన్యం కమాండీరు చేయటన్ను కొనుగోలు ఆఫీసర్ల చర్యను నిరసిస్తూనూ, సభలో తీర్మానాలు చేశారు.

రాత్రికి బహిరంగసభ జరిగింది. అనుమర్లపూడి సీతారామారావుగారూ, కాట్రగడ్డ రాజగోపాలరావుగారూ సభలో ఉపన్యసించారు. గన్నవరం తాలూకా యువజన ప్రచారకదళంవారు సభానంతరం బుర్రకథ చెప్పారు. ప్యాప్రదర్శను కూడా ప్రదర్శించబడింది.

★

నెల్లూరు తాలూకా రైతుమహాసభ

నెల్లూరు తాలూకా రైతుసంఘ ప్రతినిధుల సమావేశం కామ్రేడ్ బి శంకరయ్య అధ్యక్షతను ముత్తుకూరులో మే 30 వ తేదీన జరిగింది. 14 గ్రామాల నుంచి 34 ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.

కాంగ్రెసునాయకుల్ని విడుదలచేయాలని సభలో తీర్మానించారు. రైతు సంఘాలకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్న "జమీన్‌రైతు" చర్యలను ఖండించారు.

తాలూకా రైతుసంఘానికి కనుపూరు వెంకటసుబ్బారెడ్డిగారు అధ్యక్షుడుగను, జి ఎ పద్మనాభయ్యగారు కార్యదర్శిగనూ, డి. వి. రమణారెడ్డిగారు సహాయకార్యదర్శిగనూ మరి ఆర్గురు కార్యవర్గ సభ్యులుగనూ ఎన్నుకోబడ్డారు.

కంభం తాలూకా రైతుసంఘం

కంభం తాలూకా రైతుసంఘకార్యవర్గంవారు మే 25 వ తేదీన సమావేశమై ప్రతి గ్రామంలోనూ చౌకడిపోలను పెట్టాలనీ, కో ఆపరేటివ్ స్టోర్సును విరివిగా ఏర్పాటుచేయాలని తీర్మానించారు.

చినగనిపల్లె, పోళ్ళవీడుగ్రామాల చెరువుక్రింద వున్న పంటకాలవను బాగుచేయించి ఆదికాహారోత్పత్తికి తోడ్పడాల్సినదిగా అధికారులకు తెలియజేశారు.

వుల్లలచెరువు గ్రామంలోని చెరువునుకూడా వెంటనే మరమ్మతుచేయించాలని తీర్మానించారు.

భారతీయ సేనలకు జోహారులు

భారత కమ్యూనిస్టుపార్టీ కాంగ్రెసు తీర్మానం

భారతసైన్యం గురించి భారతకమ్యూనిస్టుపార్టీ మహాసభ ఈ విధంగా తీర్మానించింది: "భారత సైనిక, నౌకా, వైమానిక దళాల్లో చేరిన వేలాది భారతయువకులను అఖిలభారత కమ్యూనిస్టు ప్రథమ మహాసభ అభివందిస్తూంది. ఆఫ్రికా ఇరాన్, బర్మా రంగాలలో ఫాసిస్టు దుష్టశక్తులపై జరిపిన యుద్ధాల్లో మన భారత యోధులనేకులు ప్రశంసలను పొందారు. భారతదేశాన్ని, ఆసియా ఖండాన్ని ఫాసిస్టు దురాక్రమణనుండి కాపాడుటలో తోడ్పడ్డారు.

ఆఫ్రికాలో ఫాసిస్టుల్ని చితుకగొట్టడంలో ప్రముఖ పాత్రవహించి నాయగన భారతీయ సైన్యం ప్రపంచ ప్రసిద్ధమయింది.

ఈ సేనలకు; అస్సాం, బెంగాల్, సరిహద్దులను కాపాడుతూన్న ఇతర భారత సైనికదళాలకు కమ్యూనిస్టు మహాసభ. సోదరభావంతో అభివందనాల నందజేస్తూంది.

ఫాసిస్టు ప్రతికూల పోరాటంలో ప్రాణాల నర్పించి మాతృదేశాన్ని కాపాడిన భారత యోధులకు కమ్యూనిస్టు మహాసభ జోహారు లందజేస్తూంది.

ఈ భారతయోధులు, బ్రిటిష్ అమెరికన్ సైనికులతో కలిసి ఇంతవరకు శత్రువు మన దేశం మీదికి రాకుండా అడ్డగించారు. మన ఇల్లు వాకిళ్ళను, మన సర్వస్వాన్ని ఫాసిస్టుల బారినుండి కాపాడాలని దేశభక్తిగల ప్రతిపార్టీ ఆశిస్తూంది. ఈ ఆశనే ఈ సైనికులు నెరవేరుస్తున్నారు.

తమ శరీరాలనే రక్షణ దుర్గాలుగచేసి ఈ సైనికులు ఫాసిస్టు మూకల్ని అడ్డగిస్తున్నారు. మనమందరం మన విభేదాలను మరచిపోయి, ఐకమత్యం సాధించి, జాతీయ ప్రభుత్వాన్ని స్థాపించుకోగల వ్యవధిని వీరిత్యాగం మనకు ప్రసాదిస్తూంది. జాతీయ ప్రభుత్వం నాయకత్వంకింద నలభైకోట్ల భారతీయులు సమాయత్తమైననాడు వారు సాధించగల మహత్కార్యాలను మన భారతసైనికులు మిత్రరాజ్యాలకు ముందుచూపిస్తున్నారు. ఈ జాతీయ ప్రభుత్వాన్ని సాధించడం మనందరి కర్తవ్యం. భారత సైనికులు యుద్ధరంగంలో నిలచి ఫాసిస్టుల నెదిరిస్తూ, దేశాన్ని కాపాడడంద్వారా ఈజాతీయ ప్రభుత్వాన్ని సాధించడానికి తోడ్పడుతున్నారు.

ఈ సైనికసోదరులవెనుక, యావద్భారతదేశాన్ని సంఘటితపరచడానికి కమ్యూనిస్టు మహాసభ ప్రతిజ్ఞ తీసుకొంటూంది. యుద్ధరంగంలో వీరి కోర్కెలను బలపరచడానికి ప్రజల మనోధార్ఢ్యాన్ని బలపరచడానికి, సాధ్యమైనంత త్వరలో జాతీయైక్యత ద్వారా జాతీయప్రభుత్వాన్ని సాధించడానికి, భారతప్రజలందరూ ఒక్కుమ్మడిగా జపాను సేనలపై విజృంభించి, ఆసియా ప్రజలను విముక్తిపరచగల శుభదినాన్ని త్వరపరచడానికి, కమ్యూనిస్టు మహాసభ శపథం చేస్తూంది.

ఆఫ్రికాలోను, మధ్యప్రాచ్యంలోను, ఫాసిస్టుల్ని చావగొట్టి, ఇండియాకు పడమరనుండి ప్రమాదం తప్పించిన బ్రిటిష్, అమెరికన్, దక్షిణాఫ్రికా, ఇతర దేశాల సేనల్ని అభినందిస్తున్నాము.

ఇండియా తూర్పు సరిహద్దును కాపాడుతూ, జపానుమీద తీవ్రయుద్ధానికి సిద్ధపడుతూన్న బ్రిటిష్ అమెరికన్ సేనలకు అభివందనాలు. ఇలాంటి తీవ్ర యుద్ధమే మన దేశానికి తూర్పునుండిగల ప్రమాదాన్ని శాశ్వతంగా తొలగించగలదు.

అనేకరంగాల్లో జపాను బలాలకు పని కలిగించి, వాటికి మనదేశంపైకి దుముకగలఅవకాశం, సామర్థ్యం లేకుండా చేస్తూన్న చైనా, ఆస్ట్రేలియా, న్యూజీలండు సేనలకు మా అభివందనాలు.

ఈ మిత్రరాజ్య సేనలకు, ప్రజలకు, చేదోడు వాదోడుగా భారతప్రజల నందరినీ సంఘటితపరచడానికి సర్వశక్తులా పనిచేస్తామని కమ్యూనిస్టుపార్టీ శపథం చేస్తూంది.

రెడార్మీకి మిత్రరాజ్య సేనలకు అభివందనాలు

కార్మిక, కర్షకులసైన్యం, సోవియట్ ఎర్రసైన్యానికి భారతకమ్యూనిస్టు మహాసభ అభివందనాలందజేస్తూంది. 23 మాసాలుగ నాజీసేనల నెదిరించి ఎర్రసేన కాకసస్‌రంగంలో అక్షరాజ్య వ్యూహాన్ని భగ్నం చేసింది. దీని ఫలితంగా పడమటనుంచి నాజీలు, తూర్పునుంచి జపానుసేనలు, ఇండియాపైకి కమ్ముకొని రావాలనే ఎత్తుగడ విఫలమయింది. ఈ విధంగా ఎర్రసేన మనకెంతో వుపకారం చేసింది.

రాయలసీమ కరువునిధి

27-5-43 నుండి 3-6-43 వరకు జమా ఖర్చులు

క్రిందటివారం ప్రకటించిన జమలు	3165-4-11
బెజవాడ సిటీమహిళా సంఘం	7-11-7
కామ్రేడ్ సుబ్బమ్మ జైలులో వసూళ్ళు	0-11-6
కర్నూలుజిల్లా వర్కరుపంపిన మనియార్డరు తిరిగివచ్చుటచే	20-0-0
తూర్పుగోదావరిజిల్లా రైతుసంఘంద్వారా	25-0-0
గుంటూరుజిల్లా వేటపాలెం కామ్రేడ్స్ వసూలుచేసినది	52-4-0
గుంటూరుజిల్లా రైతుసంఘంద్వారా	200-0-0
ఒంగోలునుండి వచ్చినది	7-6-0
అనకాపల్లినుండి కె. గోవిందరావుద్వారా	89-0-0
కొటికలపూడినుండి:	
మల్లేటి వెంకటప్పయ్య	2-0-0
యీ పెదవిచ్చయ్య	1-0-0
ధనికుల వెంకయ్య	1-0-0
బోదులబండ (నైజాం) నుండి:	
వల్లభనేని సీతారామమ్మ	1-0-0
కొత్తా విచ్చయ్య	1-0-0
వేమూరి రామబ్రహ్మం	0-4-0
కొల్లి సుబ్బయ్య	0-4-0
నూతక్కి సత్యనారాయణగారు	5-0-0
(హాలీ, నైజాం నాణెములు)	
రావులపల్లి సీతారామయ్యగారు	5-0-0
నూతక్కి కృష్ణమూర్తి	3-0-0
కొమ్మరాజు రామచంద్రయ్య	2-0-0
ఈడుపుగంటి పట్టాభిరామారావు	2-0-0
తలశిల ప్రసాదరావు	2-0-0
కొడాలి రామకృష్ణయ్య	1-0-0
కొమ్మరాజు నారాయణ చెంచయ్య	1-0-0
కొల్లి నారాయణరావు	1-0-0
కొల్లి రామకోటయ్య	1-0-0
యలమంచిలి రామశాస్త్రిలు	1-0-0
రాయపూడి వెంకట రామనరసయ్య	1-0-0
టి. మను మాళ్ళయ్య	1-0-0
తలశిల బ్రహ్మానందం	1-0-0
తలశిల రామయ్య	1-0-0
సూరపనేని వెంకటాద్రి	0-8-0
పొలదుగు సుబ్బారావు	0-8-0
పుణుకొల్లు రామబ్రహ్మం	0-8-0
రాయపూడి వెంకటప్పయ్య	0-8-0
32-0-0 నైజాం రూపాయలు	32-0-0
27-5-0 బ్రిటీషు నాణెములకు సమానం	27-5-0
మొత్తం జమలు	3601-3-0

క్రిందటివారం ప్రకటించిన ఖర్చులు	2760-0-0
వర్కర్లకు పంపినది; చీమలవాగు పల్లికి	20-4-0
గంగవరం క్యాంపుయిద్దరకు	40-8-0
ప్రజాశక్తి 2 వారములకు పంపుటకు	2-2-0
కర్నూలుకు డబ్బు పంపినపుడు యిన్స్యూర్ మణియార్డరు ఖర్చులు	2-3-6
మొత్తం ఖర్చులు	2825-10-6
నేటి నిల్వ	775-8-6
	3601-3-0

ఇట్లు,

చెరుకూరి చలపతిరావు, ఆఫీసు మానేజరు,
ఆంధ్రరాష్ట్ర రైతుసంఘం బెజవాడ
3—6—43

పెళ్లికట్నాలు

13—5—43 తేదీని పోతునూరు గ్రామంలో కామ్రేడ్ కొమ్మారెడ్డి రాజారామమోహన్‌రావుగారి వివాహ సందర్భంలో వివిధప్రజాసంస్థలకు క్రింది విరాళాలిచ్చారు.

వధువు	రు 1116-0-0
వరుడు	1110-0-0
	2226-0-0

వివరం:

కమ్యూనిస్టుపార్టీ	1000-0-0
రైతుసంఘం	750-0-0
వ్యవసాయకూలీసంఘం	75-0-0
మహిళాసంఘం	75 0-0
యువజనసంఘం	50 0-0
లైబ్రరీ	50-0-0
విద్యార్థిసంఘం	50-0-0
ట్యుటోరియల్ స్కూలుకు	116-0-0
ప్రచారకదళానికి	10-0-0
రాయలసీమ కరువునిధి	50-0-0
	2226-0-0

★ పార్టీ కాంగ్రెసు సందర్భంలో

ప్రతిభావంతమైన ప్రదర్శనం

కమ్యూనిస్టుపార్టీ మొదటి సమావేశసందర్భంలో ఒక చక్కని ప్రదర్శనం యేర్పాటు చేయబడింది. పార్టీ స్థితి, చరిత్ర, బలం ఈ ప్రదర్శనంలో చిత్రాలు పోస్టర్లు, చార్టులు, డయాగ్రాంలు మొదలయినవాటి ద్వారా వ్యక్తపరచబడ్డాయి. పార్టీ విధానం పూర్తిగా సూచించబడింది.

మొదటి సమ్మెద్వారా బొంబాయిలో ఎర్రజెండా ప్రతిష్టింపబడినప్పుడు, 15 సంవత్సరాల క్రితం మొదటిసారిగా కమ్యూనిస్టులు జాతీయ జీవనంలో పాల్గొన్నారు. రష్యను విప్లవంవల్ల ఉత్తేజితులై, 15 సంవత్సరాలక్రితం కొద్దిమందిమేధావులు కమ్యూనిస్టుపార్టీని స్థాపించారు. కాని నేటికి పార్టీ స్థితి పూర్తిగా మారిపోయింది. కొద్దిమందితో ప్రారంభమయిన పార్టీలో యిప్పుడు 15,000 మంది సభ్యులున్నారు. బొంబాయి కార్మికవర్గంతో ప్రారంభమై, తన శాఖల్ని ప్రతి రాష్ట్రంలోకి విస్తరించింది.

పార్టీయొక్క నిజమైన బలం యేమిటి? దాని నాయకులెవరు? దేశంలో యెక్కడెక్కడ యెర్రజెండా సుస్థిరమైన నెలకొందుతూంది? ప్రజలకూ, కార్మిక కర్షకులకూ, విద్యార్థులకూ నిజంగా చెందిన పార్టీయూ, లేక ఆకాశంలో ఆడుతున్న కేవలం సంస్థా—అన్న ప్రశ్నకు ప్రదర్శనం సమాధానమిస్తుంది.

ప్రదర్శనంలో సోవియట్ విషయాలకోసం ఒక గదిప్రత్యేకించబడింది. సోషలిస్టు నిర్మాణముద్వారా నిర్మించిన దానిని కాపాడుకోవడానికి సోవియట్ ప్రజలు చూపుతూన్న పరాక్రమమూ, బొమ్మలలో చిత్రితమైనాయి.

ప్రదర్శనంలో చాలా ఆకర్షవంతమైన చిత్రాలున్నాయి. బొంబాయిలోని ప్రఖ్యాత చిత్రకారుడు, ఆర్. యమ్. జంభేకర్ "జపాను శత్రువుకు మృత్యువు" అన్న చిత్రమూ, బాలుర గురించి, ఆహార సమస్య కాంగ్రెసు నాయకుల విడుదల గురించి, చిత్తప్రసాద్ వ్రాసిన చిత్రాలూ, చాలా హృదయంగమముగా వున్నాయి. దేశరక్షణకోసం జాతీయ ప్రభుత్వ స్థాపనకై యేకీకృతమైన చిట్టగాంగ్ ప్రజాచైతన్యంచూసి ఉత్తేజితుడై చిత్తప్రసాద్ వీటిని చిత్రించేడు. ఈనాటి కమ్యూనిస్టు విధానం చిత్రాల ద్వారా చూపబడింది. కాంగ్రెస్ - లీగ్ ఐక్యతకోసం కమ్యూనిస్టులు యెలా పాటుబడుతున్నదీ యీ ప్రదర్శనం విశదపరుస్తుంది.

పార్టీ నాయకు లెవరు? వారి పుట్టుపూర్వోత్తరాలేమిటి? వారిజీవితం జైలులో అజ్ఞాతవాసంలో, యెలా గడిపారు, అన్నవిషయాలు యీప్రదర్శనం చూపుతోంది. జోషీ దగ్గరనుండి కేరళ నాయకుడు నంబూద్రిపాద్‌యొక్క ఐదేళ్ళ కుమార్తె మాలతి వరకూ తమతమ పనులను జీవితాన్ని యెలా గడుపుతున్నదీ మొదలైన పార్టీ కేంద్రకార్యాలయవిషయాన్ని ఈ ప్రదర్శనం విశదపరుస్తుంది. ప్రతి రాష్ట్రంలోనూ పార్టీయొక్క జీవితం, బలం, బొమ్మలు చార్టులలో చూపబడ్డాయి.

ఎన్నోకష్టాలకు గురియై, ఎన్నో త్యాగాలుచేసి, కార్మిక కర్షకులనూ విద్యార్థియువకులను పార్టీ ఎలా నిర్మించింది. యేమి సాధించింది అన్నవిషయాలు సంఖ్యలలోనూ బొమ్మలద్వారా యీ ప్రదర్శనంలో చూపబడ్డాయి.

దేశ స్వాతంత్ర్యంకోసం, కమ్యూనిజంకోసం గతించిన వీరులవి, యిప్పటివరకు జైళ్ళలో నిర్బంధింపబడి నిరంకుశత్వాన్ని యెదిరించడానికి దేశ స్వాతంత్ర్యంకోసం పోరాడటానికి నోచుకోని స్వతంత్ర్య యోధులవి, చిత్రాలు ప్రత్యేకంగా యీ ప్రదర్శనంలో వున్నాయి. ఉరిస్తంభాలకు ఆహుతి అయిన మొదటి కమ్యూనిస్టులు, కయ్యూరు యోధులజీవిత చరిత్రలూ, జైలులో మరణించిన సౌత్ ఇండియన్ రైల్వే కార్మిక నాయకుడు పరమశివన్ జీవితమూ, పంచ మాంగదళంచేత పొడిచి చంపబడ్డ విద్యార్థి రచయిత సనెన్‌చంద్ర జీవితమూ, యిప్పటికి జైలులో మ్రగ్గుతూ పార్టీలో చేరిన భగత్‌సింగ్ మిత్రులు జైదేవ్ కపూర్, శివప్రసాద్‌వర్మ జీవితాలు మొదలైనవి ప్రదర్శితమయ్యాయి.

భారతీయ విజ్ఞానం గురించీ, స్వాతంత్ర్యంకోసం సదాపోరాడిన టాగూరు, ఇక్బాల్‌లగురించీ, వారి విజ్ఞాన జ్యోతిని ప్రకాశింపజేస్తున్న యితరులు యేమి వ్రాస్తున్నదీ యేమి చేస్తున్న ప్రదర్శింపబడింది.

రాత్రింబవళ్ళు కష్టపడి బొంబాయి విద్యార్థులు, విద్యార్థినులు యీ ప్రదర్శనాన్ని చక్కగా తయారు చేశారు. దేశవిజ్ఞానాన్ని మన యువకులు యెలా అభివృద్ధిపరుస్తున్నదీ దీనినిబట్టి తెలుస్తూంది.

ప్రథమ కమ్యూనిస్టు కాంగ్రెసులో జాతీయ కళా విజ్ఞానోత్సవాలు

భారత కమ్యూనిస్టుపార్టీ ప్రథమ మహాసభ సంద ర్భంలో విజ్ఞానోత్సవాలు చాల ఆకర్షణీయంగా జరిగాయి. బొంబాయిలో గాని మనదేశంలో మరె క్కడగాని యిటువంటి విజయవంతమైన విజ్ఞానోత్స వాలు యెన్నడూ జరగలేదు. దేశం అన్నిప్రాంతాల నుండి రాష్ట్రీయ వైజ్ఞానికదళాలు తమతమ జాతీయ కళలను ప్రదర్శించేయి. వివిధప్రాంతాల నుండి గాయ కులు, నటకులు మొదలైనవారు సుమారు 1:0 మంది పాల్గొన్నారు.

తెలుగు, బెంగాలీ, మళయాళం, పంజాబీ, ఉర్దు, మరాటీ, గుజరాతీ—ఈ భాషావిజ్ఞానాల్లోని వివిధ కళా రూపాలు, దేశభక్తిని, స్వాతంత్ర్యకాంక్షను, ఫాసిస్టు ప్రతికూలతను మోషించేయి. కార్మికులు, కర్షకులు పసిపిల్లలు!— జమీందార్లనుండి వచ్చినవారు కూడా అత్యుత్సాహంతో పాల్గొన్నారు. ఈ వైజ్ఞానికదళాల్లో పాల్గొన్నవారంతా పార్టీవల్ల నవజీవనంలో ప్రవేశిం చిన దేశభక్తాగ్రేసరులు.

ఒక్కొకదళం ప్రదర్శనం జరుపుతుంటే దేశ రక్షణకు దేశస్వాతంత్ర్యానికి వారెంత తహతహలాడు తున్నారో తెలుస్తుంది; తమ పాటలు ఆటలుద్వారా పార్టీ విధానంలోని ఉత్తమత్వాన్ని నచ్చచెప్పి ప్రజ లను యెలా మేలుకొలుపుతున్నారో తెలుస్తుంది.

ఈ ప్రదర్శనాలన్నీ దాదాపు పొక సంవత్సరం నుంచి ప్రజలలో రాజకీయ చైతన్యాన్నే కాకుండా కళాభిలాషను కూడా కలిగిస్తున్నాయి. స్వాతంత్ర్య కాంక్ష దేశరక్షణాదీక్షలను కళారూపాలలో పెట్టి ప్రజాసామాన్యాన్ని ప్రబోధిస్తున్నాయి. 1930 సహా యనిరాకరణోద్యమం సందర్భంలో యీ విధమైన చైతన్యం కొంతవరకూ వుండేది. ఇప్పుడు వైజ్ఞాని కోత్సవాలు—ఫాసిస్టు రాక్షసులు విచ్చలవిడిగా తమ కార్యాన్ని క్రక్కుతున్నపుడు — కమ్యూనిస్టుపార్టీ చూపిన తంత్రం, జాతీయైక్యతయే అత్యుత్తమమైనదని వేనోళ్ళ చాటి చెప్పింది.

కళపట్ల కమ్యూనిస్టుల దృక్పథం యేమిటో యీ వుత్సవం స్పష్టపరుస్తుంది. గారడీచేసి ప్రజలను దిగ్భ్రమచెందించడంకాదు కళా లక్ష్యం. వాస్తవిక తను, విప్లవకరమైన వాస్తవికతను చిత్రించేదే కళ. నిజమైన కళ. ప్రజలకు మార్గదర్శకంగావుంటూ హాయినిచ్చి, తమ బాధ్యతలను మనసా స్వీకరించే టట్లు చెయ్యాలి కళ. తమ శక్తిని స్మరించేటట్లుచేసి, అభ్యుదయానికి, విజ్ఞానానికి, కర్తవ్యాలను రూపుమాప డానికి, ప్రజలను దృఢనిశ్చయులను చేయాలి కళ. కళా కారుడికి ప్రజలకూ దృఢమైన సంబంధం లేక పోతే యిది జరగదు. ప్రజలు కళాకారుని కళను పుష్టిచెయ్యాలి; కళ ప్రజాభ్యుదయానికి పనికిరావాలి. పార్టీ ఆధిపత్యాన వివిధ రాష్ట్రాలలో యీ వైజ్ఞానిక దళాలు సాధించిన విజయాల్ని యిందులోవున్న రిపో ర్టులు తెలుపుతవి. కొత్త కళా రూపాల్ని సృష్టించీ పాతవాటిని అనుసరించీ, మన జాతీయ కళా సాంప్ర దాయాల్ని కమ్యూనిష్టుపార్టీ యెలా ప్రోత్సహిస్తుందో యీ ఉత్సవం చెప్పక చెపుతుంది.

బైరాగుల వేషంలో: కామ్రేడ్స్ కొండేపూడి లక్ష్మీనారాయణ, తమ్మారెడ్డి సత్యనారాయణ, ముక్కామల నాగభూషణం, శారద, టి. సావిత్రి.

అఖిలభారత ప్రశంస బొందిన ఆంధ్ర విజ్ఞానదళం

ఆంధ్ర వైజ్ఞానికదళం అత్యుత్తమమంటూ, ఏక గ్రీవంగా అంగీకరించారు. ఎజ్జిజండాను బహూకరిం చారు. వివిధ కళా స్వరూపాలను ప్రదర్శించుటేగాక, నూతన వస్తువును ప్రాచీన రూపాలను అందులాటు లోకి తెచ్చుకున్నారు.

ఈదళంలోని వారంతా రైతు కుటుంబాలనుండి వచ్చినవారే. ఇందులో 5 గురు స్త్రీలు.

దళానికి నాయకుడు: గాయకుడూ - నటుడూ - అభ్యుదయ కవీ - జిల్లా రైతు సంఘాధ్యక్షుడూ, అయిన కామ్రేడ్ ముక్కామల నాగభూషణం.

స్త్రీలలో, ఆంధ్రదేశంలో కమ్యూనిస్టులకు మంచి పేరుప్రఖ్యాతిగల కృష్ణాజిల్లాలోని మహిళాసంఘ కార్య నిర్వాహక సత్యవాంద్రు నల్లురు. అధ్యక్షురాలు కామ్రేడ్ సూర్యావతికూడ ఇందులో వున్నారు.

ఆంధ్ర కామ్రేడ్స్ ప్రదర్శించినవాటిని మూడుగా విభజించవచ్చు. (1) భజనలు, కోలాటాలు మొద లైన సమిష్టి నృత్యాలు. (2) రెండవది జానపదాలు. సుప్రసిద్ధమైన బుర్రకథ - పిచ్చిగుంటలాళ్ళ కథలు. (3) బైరాగులు, కోయ, గొల్ల, మాదిగవేషాలు.

సమిష్టి నృత్యాలు

భజనలను వేరే చెప్పనక్కరలేదు. అన్ని రాష్ట్రా లలోనూ ఇది ఉన్నదే. రైతు కామ్రేడ్ సుంకర సత్యనారాయణ రచించిన

"ఓ మిట్టిపడే హిట్లరయ్యా
ఏటికి ఎదురీదుచుంటివా"

అను గీతాన్ని అడుగులు వేస్తూ అత్యద్భుతంగా ప్రదర్శించారు. దీర్ఘహర్షధ్వానాలు మారుమ్రోగాయి.

కృష్ణాజిల్లా మహిళా సంఘం మాజీ కార్యదర్శిని కామ్రేడ్ హనుమాయమ్మ, తన మృదుదేహంతో, నృత్యలాఘవంతో, కోలాటంలో చూపిన ప్రతిభకు ప్రేక్షకుల హర్షధ్వానాలను పొందగల్గింది.

బుర్రకథ

ప్రజలలో ఎంత వ్యాప్తిగలదీ, మంచి శక్తివం తంగా పనిచేసేదీ అయిన కళారూపాలలో బుర్రకథ ఒకటి. కథకుడు కథచెప్పేవాడొకడు, బుర్ర వాయిం చేవారిద్దరూ, వుంటారు. ఇందులో ఒకడు ప్రజలకుసం దేహాలగ్గే ప్రశ్నలన్నింటినీ వేస్తుంటాడు. రెండవవాడు రాజకీయ వ్యాఖ్యాతగా పనిచేస్తూ సమాధానాలు చెబు తాడు. సామాన్య ప్రజలలో, పూర్వ వీరుల గాథ లను, మరాఠీవంటి వీరకృత్యాలను చెప్పి, ఉత్తేజ పరచడానికి ఈ బుర్రకథ పూర్వం ఉపయోగపడేది. ఈవిషయాన్ని గ్రహించిన ఆంధ్ర కామ్రేడ్స్, బుర్ర కథను మంచి సాధనంగా ఉపయోగించుకొన్నారు.

కథ "బాబూరావు" కథ. పేదరైతు కుటుంబానికి చెందిన కమ్యూనిస్టు, రైతులలో పనిచేస్తూ, సామ్రా జ్యవాద యుద్ధకాలంలో అష్టకష్టాలుపడి, జైలుజీవితం గడిపి, బయటికివచ్చి, జపానును నమ్మరాదంటూ

"నమ్మరాదు నమ్మరాదురా - నై
జపానువాణ్ణి నమ్మరాదురా - నై
మలయా బర్మా దేశాలను - నై
మంటలగలిపాడురా - నై"

అంటూ ప్రబోధించుతాడు.

బుర్రకథ వైవారిలో ఒకడు తప్పత్రాగివబడ్డ దేశ భక్తుడు లాగా, ఇదంతా బ్రిటిష్‌ప్రచారం, కథ చెప్పే వాడు అతని ఏజంటు అంటాడు. కథకుడు, అమెరి కాతో 1931 లో జపానుకు సమర్థించే రోజులలోనే జాతీయకాంగ్రెసు చైనాను ఎలా బలపరిచిందో చెబు తాడు. చైనా, మలయా, బర్మాలలో ఫాసిస్టులుగావిం చిన ఘాతుకకృత్యాలను చెబుతాడు. హిట్లరు-టోజో ల ఫాసిస్టుసైన్యాలు గావించే దోపిడీలు, మానభం గాలు, తెలియజేస్తాడు.

తెలుగు తెలియకపోవడంవల్ల, ఇందులోని ఫో ర్సును పూర్తిగా బొంబాయి ప్రేక్షకులు గ్రహించ లేకపోయినా, వేలకొలది రైతులు-కూలీలు ఆంధ్ర దేశంలో గంటలకొద్దీ తదేకదీక్షగా వింటారు.

పిచ్చిగుంటలవాళ్లు

కత్తి, డాలుతో, కథచెప్పేవాడు తయారయి. ప్రాచీన వీరగాథలను (శ్రీనాథుని పల్నాటి వీరచరిత్ర) చెప్పడం అలవాటు. కామ్రేడ్ పున్నయ్య దానిని మార్చి ఆహార సమస్యను తీసుకొన్నాడు.

పండుగనాడు బియ్యపుడిపోవద్దకు బియ్యానికివెళ్ళి పోలీసుల దెబ్బల ఫలితంగా కల్గిన ఘర్షణలో, నలిగి పోయి చనిపోయిన కార్మిక బాలిక 'సూరి'కథ ఇది. ప్రజారక్షణదళాలను ఏర్పరచి, బియ్యం సరిగా అందు టకు వలసిన పనులు చేయవలసిందని ప్రజల నుద్బో ధించుతూ అంతమవుతుంది.

ఇతర వేషాలు

కోయవేషం, మాదిగడప్పు, సన్యాసులు, గొల్ల వేషం, - బొంబాయి ప్రేక్షకులకు ఆంధ్ర గ్రామసీమ లోని యీ వివిధరూపాలను కళ్లెదుటపెట్టాయి. ఇందులో ప్రతి వేషమూ ఒక్కొక్క రత్నం

కామ్రేడ్ గోపాలకృష్ణయ్య

ఈ వేషధారణలో గోపాలకృష్ణయ్య మంచి ప్రతి భాశాలి. రైతు కుటుంబంనుండి వచ్చాడు. విద్యార్థిగా పార్టీలో చేరాడు. పార్టీలోపనిచేస్తూ, పాడటం, వ్రాయ డం, నటించడంలో, అభివృద్ధి చెందాడు. ప్రజలకు సేవచేయుట ద్వారానే, కళా చాతుర్యాలు అభివృద్ధి కాగలవని, గోపాలకృష్ణయ్య మనకు తెలియజేశాడు.

ఇతని కోయవేషం అత్యద్భుతమని అందరూ ప్రశం సించారు. ఆ వేషంజూచిన పిల్లలలో కల్గిన సంతో షానికి మేరలేదు. మందులూ, మాకులూ తెలిసిన ఆ కోయవాడు, జాతీయ క్లిష్టస్థితిని అంతమొందించ డానికి "జాతీయైక్యత" అనే మందు యిస్తాడు. "పేరు గల లెనినయ్య, జోసప్పుటాలినయ్య, గాంధీతాతయ్య ఆజాదు పెద్దయ్య, నెహ్రూ) అన్నయ్య, పి. సి. జోసెయ్య, పెద్దలంతాకలసి నేర్పిన పిద్దెంది. మీకు చెప్పేది." అంటూ సిఫార్సు చేయుచుతాడు. గోపాల కృష్ణయ్య అమృత వర్షిదర్శనానికి హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. కసిపుట్టునట్లు నవ్వారు.

కామ్రేడ్ నాగభూషణం మొదలగువారు సన్యాసి వేషాలు వేశారు. రష్యా—చైనాలనుండి ఒరిగివచ్చిన సన్యాసులు, ఆదేశాలలో ఫాసిస్టు లేవిధంగా పరాభ వింప బడుతున్నారో.

"తథ్యామయా సంపన్న తథ్యామయా ఆనంద జీవితమే తథ్యామయా" అనే తత్వంలో పాడారు.

కామ్రేడ్ గోపాలకృష్ణయ్య వేసిన మాదిగడప్పువేషం బాగా ఆకర్షించింది. అతని కోయవేషం, వేదికనెక్కడం, అతని చురుకుదనం, ప్రజలను ఉత్సాహించే అతనిపద్ధతి, ఆంధ్ర దళంవారు ప్రదర్శించిన వాటిలో మంచి పేరు పొందాయి.

శ్రీ కామ్రేడ్స్, జోడుపాటు పాడారు. జపాను నెదిరించగల శక్తి, ఐక్యమియే శక్తి ఫాసిస్టులను గెలువగల శక్తని ఓదా ర్చుతూ పాడే పాట అది

ఇవీ ముఖ్యమైనరూపాలు. దేశభక్తి, స్వాతంత్రం, ఆత్మర క్షణ, కూలీ-రైతు-స్త్రీలను చైతన్యమొందించుట అనే విషయా లపై ఆంధ్రంలో అనేక గేయాలూ, గీతాలు ఉన్నాయి. ఈపదా లను, పాటలను-ఆటపాటలను జూచి, పూర్వకాలపు నటక ప్రముఖులు, పండితులూ హాస్యమొనర్చితే ఒనర్చియుండవచ్చు. కాని, ఇట్టి కళయే అర్థవంతమై, ప్రయోజనకరమై, సరళ రూపంలో చిన్నగా హృదయానికి హత్తుకొంటుంది. మాతృదేశరక్షణకు, జాతీయైక్యతకు, అధికాహారో త్పత్తికిగాను ప్రజాసామాన్యాన్ని ఇంతగా కదలించిన కళాస్వరూపాలు ఇదివరకు ఏ ఉద్యమంలోనూ లేవని చెప్పాలి.

ప్రజలకు సన్నిహితమైన కళాస్వరూపా లేమిటో, వాటి విశాలవ్యాప్తికి అవకాశా లేమిటో, ఆంధ్రదళం చూపించింది. ప్రజా సమీకరణకు చక్కని మంత్రం ఇదేనని తెలియజేసింది.

గోపాలకృష్ణయ్య కోయవేషం

ఆంధ్ర వైజ్ఞానికదళ సభ్యులూ - సహాయకులూ

ముక్కామల నాగభూషణం, కోగంటి గోపాల కృష్ణయ్య, కోసూరు పున్నయ్య, సి. సుబ్బారావు, యస్. వి. కె. ప్రసాద్, డాక్టర్ రాజారావు, మన్నె నాగభూషణం, కొండేపూడి లక్ష్మీనారాయణ, తమ్మా రెడ్డి సత్యనారాయణ, మానికొండ సూర్యావతి, కాట్రగడ్డ హనుమాయమ్మ, టి. సావిత్రి, సి. సావిత్రి, యం. శారద, వి. అన్నపూర్ణమ్మ, బాబు.

కేరళ జాతీయనృత్యాలు

క్రయ్యూరువీరుల మాతృభూమి మలబారు నుండి ఒక ప్రచారకదళం వచ్చింది. 20 మంది సభ్యులతో కేరళపార్టీకి రైతాంగంతో వున్న పలుకుబడి స్వభా వాన్ని అది తెల్పుతూంది. వీరిలో ఎక్కువమంది కమ్యూ నిస్టులు బలంగా వున్న చిరకాల్ తాలూకానుండి రావడం సహజం. వారంతా రైతుల అల్లారుబిడ్డలు. వారి గ్రామాలలో అన్నీ కమ్యూనిస్టు కుటుంబాలే. ఆతాలూకావాసుని ఎవరినైనా సరే "నీవు కమ్యూనిస్టు పార్టీ సభ్యుడవు లేక సభ్యురాలవు కాదు" అంటిమా! కొంపమునిగిందే! అతడుగాని, ఆమెగాని, ఫెడేలున చెంపపగులగొట్టకతప్పదు. కేరళంలో రైతుఉద్యమం ద్వారా రైతు యువకులు చైతన్యం పొందారు.

- శే

హాత్మ యుద్ధ దశలో ప్రభుత్వానికి, జన్మీలకు వ్యతిరేకంగా జరిపిన పోరాటాలలో వారురాటు చేశారు.

ఈదళం కేరళ ప్రజల జాతీయవిజ్ఞాన పద్ధతులను చూపించింది. దేవాలయాలలో జరిగే "ఒట్టం తుల్లాల్" అనే నృత్యం, ప్రజాసామాన్యం పాల్గొనే కుమ్మి, 'కోల్‌కళి' నృత్యాలు, ప్రదర్శించారు. మలబార్‌లో, కల్లా ఉత్తేజకరమైన పూర్‌కళి నృత్యాన్ని కూడా చూపారు. మాతృదేశ రక్షణావశ్యకతను తెలిపే పాటలను పాడుతూ, రైతు బాలబాలికలు ఈపాత్రదీన జాతీయవిజ్ఞానరూపాలను ప్రదర్శించారు.

"ఒట్టం తుల్లాల్" యిదివరకు భక్తిరసప్రధానమయిన నృత్యంగా వుండేది. ఈనృత్యంచేస్తూ దేవతలను స్తోత్రంచేస్తూ పాటలు పాడేవారు. ఇపుడా పాటలు మాని, జపాన్ ప్రమాదాన్ని గురించి, సామ్రాజ్యవాదుల దౌష్ట్యాలను గురించి, బలపడుతున్న ప్రజాశక్తిద్వారా ఫాసిస్టులను ఎదిరించి, స్వాతంత్ర్యాన్ని సాధించాలని తెలుపు పాటలను పాడుతున్నారు.

ఈ దళంలో పాటపాడుతూ నృత్యంచేసే వారూ కరు, హంగుదార్లు యిద్దరూ వుంటారు. వారిలో ఒకరు డోలు వాయించుతారు. మరొకరు తాళం వేస్తారు. ఈ నృత్యానికి చాలా నేర్పరితనం కావాలి. యీ పాత్ర ధరించిన కామ్రేడ్‌కు తగినంత ట్రయినింగ్ లేకపోయినా, ఆ లోటును ఉత్సాహంలోనూ, స్వయంకృషిద్వారాను,ఉత్తేజకరమైన పాటద్వారాను, నర్తక్కోగలిగారు. ఆపాటలో కేరళపార్టీ కార్మికులు, ఉపాధ్యాయసంఘాలు, మహిళలు, విద్యార్థులు, బాలబాలికలు భారత కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెసుకు అభివందనాలు తెల్పుతారు. కామ్రేడ్ డాంగేకు, మొదటిసారి భారతదేశంలోఎర్రజెండాను ప్రతిష్టించినందుకు బొంబే కార్మికులకు, అభివందనాలు తెల్పుతారు. 40 ఏండ్ల విప్లవానుభవంతో పార్టీలోకి వచ్చిన గదర్ పార్టీ నాయకుడు సోహన్‌సింగ్ భక్నాకు, రంగపూర్ రైతులకు, కలకత్తా, చిటగాంగ్ ప్రజలకు అభివందనాలు తెల్పుతారు. దేశాన్ని రక్షించడానికి, ప్రజాఐక్యతను నిర్మించడానికి, కాంగ్రెస్-లీగ్ ఐక్యతను స్థాపించడానికి కృతనిశ్చయాన్ని తెల్పుతారు.

"కె.పి.ఆర్.గోపాలన్ మాతృభూమినుంచివచ్చిన మేము కయ్యూరు వీరులగన్న భూమిలోనే జన్మించి నందుకు గర్వపడుతున్నాము. కామ్రేడ్ స్టాలిన్, దిమిత్రాఫ్‌ల పిలుపు ననుసరించి కామ్రేడ్ జోషీ, అధికార్ల నాయకత్వాన దేశభక్తియుతమై కర్తవ్యాన్ని నెరవేర్చుతాము." అనే ప్రతినతో పాట ముగిసింది.

కేరళ బాలబాలికల 'కుమ్మి' నృత్యం

పూరక్కళి నృత్యం

ఇది నాయర్‌వీరులు చేసే యుద్ధనృత్యం. శరీరబలం ఎంతోకావాలి. కోతలపండుగ నృత్యమే దీనికి మూలం అని చెప్పవచ్చు. పూర్వం తియ్యాకులం (హరిజనుల) వారి దేవాలయాలలో ఇది చేయబడేది. ఈనృత్యంలో శరీరవ్యాయామం, భక్తి రెండూ కలసి వస్తాయి. మధ్యనొక భజనస్థంభంవుండి,దానిప్రక్కనే పూజారి నిలబడతాడు. పూర్వపు రామాయణ, భారత వీరులను గురించిన పాటలు పాడేవారు. ఇపుడు ఈ నృత్యాన్నే చేస్తూ కామ్రేడ్స్ ఆగస్టుసంఘటనలతో ప్రారంభమయిన సంక్షోభాన్ని గురించి-గాంధీజీ ఉపవాసంవరకు తెలుపు పాట పాడారు.

కోల్‌కళి నృత్యాన్ని ప్రదర్శించిన దళానికి నాయకుడు సుకుందన్. వయస్సు పన్నెండేళ్ళు మాత్రమే. ఆదళంలో ఇతనికి రెట్టింపు వయస్సువారు కూడా వున్నారు. కోల్‌కళి,కుమ్మి నృత్యాలు,ప్రజానృత్యాలు. చిరక్కాల్ తాలూకాలో బాలసంఘాలు ఈనృత్యాలు చేస్తూ యింటింటికీ తిరుగుతారు. ప్రతియింటిముందూ నృత్యం చేసి, బాలబాలికలను తమ సంఘాలలో చేర్చుకుంటారు. 13 యేండ్ల బాలిక నాని మహిళాసంఘ కార్యదర్శిని అని తెలపగానే ప్రేక్షకులంతా హర్షధ్వనులు చేశారు. ఆమె 75 గురు మహిళాసభ్యురాండ్రను చేర్పించదనీ, వారిలో 60 యేండ్లకు మించిన ముసలివాళ్ళున్నారనీ, చెప్పినప్పుడు హర్షధ్వనులు మిన్నుముట్టాయి. ఈ దళనాయకుడైన కామ్రేడ్ కోరమ్ మాతృదేశ ప్రేమను, జపాన్-జర్మన్ దుండగీడులపై ద్వేషాన్ని పురిగొల్పే, అనేక పాటలను వ్రాసాడు.

మొత్తంమీద కమ్యూనిస్టుపార్టీ రైతాంగంలో ప్రేళ్లు పాదుకొని రైతులప్రేమను ఎలాచూరగొన్నదీ కేరళ విజ్ఞాన ప్రచారకదళం చక్కగా ప్రదర్శించింది. మలబార్ ప్రజలు పార్టీని తమ స్వంతపార్టీగా ఎంచుతారు. ఎ వ్యక్తులుగాని, యితర పార్టీలుగాని ప్రజలకు - కమ్యూనిస్టులకు మధ్య అడ్డుగా యిక నిలబడలేరు. కేరళ కమ్యూనిస్టుపార్టీ మలబార్ స్త్రీ, పురుషులందరినీ - జపాన్ దుండగీడులను ఎదిరించడానికి స్వాతంత్ర్యంకోసం-ఎలా సంఘటితపరుస్తుందో యీ దళం తెలియజేస్తుంది.

బెంగాల్ రణభేరి

బెంగాల్ నుంచి కామ్రేడ్ వినయరాయ్ నాయకత్వాన 20 మందితో కూడిన ఒకవిజ్ఞానప్రచారకదళం వచ్చింది. ఈ దళంలో హెచ్చుమంది యింగ్లీషు చదివిన కలకత్తా మధ్యతరగతి యువకులే వున్నారు. బెంగాలులో పార్టీకి పట్టణాలలోని మధ్యతరగతి ప్రజలలో ఎక్కువపలుకుబడివుంది.క్రమంగా రైతాంగంలోకి అది వ్యాపించుతోంది. ఈ దళం పార్టీ పునాదిని వృద్ధిని చక్కగా ప్రతిబింబింపజేస్తుంది.

రామ్‌మోహన్‌రాయ్ కాలంనుంచీ బెంగాల్ మధ్యతరగతిలో సంగీతం, నాటకాలు బాగా వ్యాప్తిజెందాయి. భారతజాతీయోద్యమానికి అగ్రగామిగా బెంగాల్‌లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కవిత్వం, పాటలు, నృత్యాలు తయారు అయాయి.

బెంగాల్ రైతాంగంలో జానపదాలు చాలా వాడుకలో వున్నాయి. వీటి ఫణితి చాలా సులభంగా వుంటుంది. చిన్నవిగానూ, ప్రతివారూ పాడటానికి జ్ఞాపకముంచుకోడానికి వీలుగానూ, వుంటాయి పార్టీ గ్రామాలలోకి వ్యాప్తిచెందిసకొలదీ పార్టీ బాలురు, బాలికలు గతించిపోతున్న పాతకాలపు సంగీతరూపాలను వదలివేసి, ప్రజాజీవితాన్ని ప్రదర్శించే జానపదరూపాలను స్వీకరించారు. వ్యక్తిగతంగా పాడబడే మధ్య తరగతి సాంప్రదాయాలను, ప్రజలంతాకలసి పాడే జానపదరూపాలతో మేళవించారు. ఫలితం, బెంగాలీదళం ప్రదర్శించిన చక్కని సమిష్టిగానం.

బెంగాల్‌దళం ఉత్తేజకరమైన గేయాలు పాడుతోంది. సంచిలో నున్నవాడు వినయరాయ్

బెంగాల్‌కు వచ్చిన ఫాసిస్టు ప్రమాదం,మనపార్టీ అనుసరించిన దేశభక్తియుతమైన, దేశరక్షణపాలసీ, ఎన్నో గీతాలకు, జానపదాలకు ప్రాతిపదిక అయింది. కామ్రేడ్ వినయరాయ్ నాయకత్వంక్రింద సమిష్టిగానం ప్రజాఉద్యమమై పోయింది. ఒక్కొక ప్రదర్శనం ప్రజలందరినీ పుర్రూపులూగించి, ప్రేక్షకులు కూడా పాల్గొనేటట్లు చేసింది.

ఈ దళం పాడినవాట్లన్నిటిలోనూ గెరిల్లాపాట అత్యుత్తమమైనది. అనేకమంది బ్రిటీషువారిపై ద్వేషంవల్ల దేశరక్షణ అవశ్యకతను గుర్తించనిరోజులలో బెంగాల్ రైతులు "ఈభూమి మాది. మేమే దీన్ని రక్షించుకొంటాం" అన్నారు. ఈ గెరిల్లాపాట అర్థమిది :

అల్లరుగో! అల్లరుగో !! జపానుదుండగీడులు
రండోయి! రండోయి !! యువకుల్లారా!
మనదు గ్రామాన్ని రక్షించుకొందాం
బోగీష్! రహీమ్! రహిమాన్!
సురేన్, బంకి, అహమ్మద్
హిందూ ముస్లిమ్ లంతా ఏకమై
మన మాతృ భూమిని రక్షించుకొందాం
కత్తి గొడ్డలి కొడవలి
నెత్తండి చేబట్టండి వేవేగ
బాకీలు బళ్ళాలు విల్లు అంబులు
కాడెలు మేడెలు ఐనాసరే
ధరించి వేవేగ రారండి
లచ్చిమి ఫతిమా బదదీదీ
మనూరి స్త్రీలంతా రారండీ
గప్! చుప్! జాగ్రత !!
శబ్దం గాకుండా నడవండీ!
పొంచి పొంచి, చూచి చూచి
కత్తితో, బల్లెంతో, విల్లంబుతో
పదిమంది జపానోళ్ళను చంపాం
పదిమంచి తుపాకులను చేబట్టాం
ఇంక మాకెదు రెవరు?
దాసీ వందలకొలది జపానోళ్ళను
...నీ సరిపూసకోత కోదాం
బాంబులంటే బెదరేదిలేదు మాకు
... ...రేలేదు మాకు,
జపానెదవల ... అణచి తీరుతాం
రైతు కూలీలమంతా కలసి పోరాడుతాం
మా దేశ స్వాతంత్ర్యాన్నే స్థాపించుతాం.

ఈ పాటను వ్రాసిన కామ్రేడ్ వినయ రాయే దీనిని పాడాడు. అతనిది గంభీరమైన గొంతు, ప్రయాసమే లేని ఉచ్చారణ, వంగదేశరైతుల ఆదరణను సంపాదించాయి. ఈ కామ్రేడ్ కయ్యూర్ వీరులపై రచించిన పాట పాడుతూంటే, వినేవారందరి హృదయాలు కరిగిపోయాయి. తిరిగి మాకివ్వండి! కయ్యూరు సోదరులను తిరిగి మాకివ్వండి !! అని ఆవేదనతో పాడుతూంటే ప్రతివారికండ్లవెంట కన్నీరు ప్రవహించింది.

బెంగాలీ దళం పాడిన తక్కిన పాటలన్నీ ఫాసిజాన్ని ఎదిరించాలనే దేశభక్తియుతమైన పాటలు. దేశరక్షణ అవసరమని మీరెంత వాదించినా బానిస భారతదేశంలో యీ నినాదం హృదయాన్ని ఉత్తేజపరచలేదు అనే సందేహాలను యీపాటలు పటాపంచలు చేసాయి.

బెంగాల్ దళంలో ఇంకో విశేషమేమంటే, సానుభూతిపరులను యీ పోటీకి తీసుకురావడం. కామ్రేడ్ జార్జివిశ్వాస్ ముస్లిమ్ రైతులను ఉద్బోధించుతూ చక్కని పాట వ్రాసాడు. "ఓ అల్లా! వర్షం కురిపించు! మాకు నీళ్లియివ్వు" అనే అతని పాట ముస్లిం రైతాంగంలో ఎంతో ప్రచారంలోవుంది.

జనపదాల రూపాలనుతీసికొని బెంగాల్ కామ్రేడ్స్ సంగీతంతో మేళవించారు. రాజకీయభావాలను యిమిడ్చారు, సమిష్టిగానాన్ని ప్రజాఉద్యమంగా అభివృద్ధి చేశారు. అందుచే యీ దళానికి పోటీపరీక్షలో పరిష్కర్తలు ఏకగ్రీవంగా రెండో బహుమానాన్నిచ్చారు. బెంగాల్ కామ్రేడ్స్ టాగూర్ వగైరా విజ్ఞానసంపన్నుల కళను రైతాంగంలోకి తీసుకుపోయి, వంగదేశ విజ్ఞానాన్ని విస్తృతం చేస్తున్నారు.

కామ్రేడ్ మక్దుం కవిత

హైద్రాబాదు ఉర్దూ కవి కామ్రేడ్ మక్దుం రచించిన "జంగ్ హై జంగ్ అజాదీ" (ఈ యుద్ధం, స్వాతంత్రయుద్ధం) అనే పాటను మామావరేర్కార్ నాయకత్వాన బొంబాయిదళం పాడింది. ఇది మంచి ప్రశంసలకు పాత్రమయింది.

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన "స్టాలిన్ పిలుపు" అనే పాటను కజక్ (రష్యాలో ఒక జాతి) మహాకవి. 80 యేండ్ల వృద్ధు-జంబుల్ జబీర్ వ్రాశాడు. కామ్రేడ్ మక్దుం మొహియుద్దీన్ దానిని అనువదించాడు.

మక్దుం అనువాదన ఎంతోబావుంది. హర్షధ్వానాలకు అంతులేదు. మక్దుంలోని అభివృద్ధికర వంఘా, అతన్ని కమ్యూనిస్టుపార్టీలోకి లాక్కువచ్చింది. ఒకనాడు హైద్రాబాద్ కాలేజిలోని ప్రొఫసర్, నేడు మండుటెండలో రైల్వేకార్మికులు మధ్య పనిచేస్తున్నాడు. "జంగ్ హై ఆజాదీ", "సలాం కమ్యూనిస్ట్ కామ్రేడ్స్" అను పాటలు వ్రాసిన కామ్రేడ్ మక్దుం నేడు, సికింద్రాబాదు రైల్వేకార్మికుల యూనియన్‌కు ఉపాధ్యక్షుడు.

●

కొత్త సెంట్రల్ కమిటీ

పార్టీ కాంగ్రెసులో డెలిగేట్లు యీకిందివారిని సెంట్రల్ కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు: కామ్రేడ్స్ పి. సి. జోషి, జి. అధికారి, బి. టి. రణదివే, ఎస్. వి. ఘాటే, అజయకుమార్, భరద్వాజ్, సజ్జద్ జహీర్, ఎస్. ఎ. డాంగే, సర్దేశాయి, సుందరయ్య, ఎన్. కె. కృష్ణన్, భవానిసేన్, విశ్వనాథముఖర్జీ, సోమనాథలహిరి, శంకరన్‌నంబూద్రిపాద్, రణేన్‌సేన్. ఈకిందివారు సెంట్రల్ కమిటీకి క్యాండిడేట్లుగా ఎన్నుకోబడ్డారు: కామ్రేడ్స్ ఇక్బాల్‌సింగ్, బాట్లీవాలా, అరుణబోస్, మోహన్ కుమారమంగళం, మంజర్. డెలిగేట్లు కామ్రేడ్ జోషీని పార్టీకార్యదర్శిగా ఏకగ్రీవంగాఎన్నుకున్నారు.

తిండికోసం

భార్యాజుట్టు కత్తిరించి సవరాలకు అమ్మాడు

తిండికోసం పిల్లల్ని అమ్ముకుంటున్నట్లు ఒక వారం వార్త చేరింది. మరోవారంలో ఆకలిబాధకు తాళలేక అన్నం దొంగిలించినట్లు వార్త వచ్చింది. ఈవారం—మరో విషాదకరమైన వార్త చేరింది.

కాకినాడలో ఒకకాందిశీకుడు మూడు నాల్గు రోజులనుంచి తిండిలేకపోవటంచేత ఆకలి బాధ ఓర్వలేకపోయాడు. అన్నమో, అన్నమో అంటూ అలమటిస్తున్న పెళ్ళాం బిడ్డల్ని చూడలేకపోయాడు. ఆఖ్ఖరికోపక్షమనంకోసం, తన భార్య జుట్టు కత్తిరించి సవరముల కట్టేవాళ్ళకు రూపాయి కమ్ముకొని బియ్యం తెచ్చాడు.

సూడండి: ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఎంతోమందిపేదప్రజలు తిండికోసంఅల్లల్లాడి పోతున్నారు. ఆహారసమస్య — రోజురోజుకూ ఎంత భీషణరూపం దాలుస్తోందో, ఎలాంటి భీభత్సకరమైన పనుల్ని చేయిస్తోందో యీఘటనలవల్ల మనకు స్పష్టముగా విశదమౌతోంది. ఇంతేకాక కిరోసిన్ సమస్య కూడ ధారుణమౌతున్నట్టు వార్తలు వస్తున్నాయి. పేద ప్రజలు పొద్దుగూకితేచాలు—ఇంట్లో దీపం లేక తుక్కు గడ్డిని పోగుచేసి మంట వెలిగిస్తున్నట్టు విడదవోలు నుంచి వార్త వచ్చింది.

అందుకనే అనేకచోట్ల ఆకలిబాధచే అలమటించు తున్న వారంతా అధికారులవద్దకు రాయబారాలు పోతున్నారు. ఆహారసామగ్రిని అందరికి అందుబాటులోకితెచ్చేదానికోసం ఆహారసంఘాలను ఏర్పాటు చేస్తున్నారు.

"15 రోజులదాకా బ్రతకడం ఎలా నాయనా?"

వత్తైనపల్లిలో మే 25 వ తేదీన 500 మంది ప్రజలు తాశిల్దారువద్దకు రాయబారం వెళ్ళారు. పసి పిల్లల్ని చంకన పెట్టుకొన్న స్త్రీలుకూడ యీ రాయబారంలో పాల్గొన్నారు. ఆహారసంఘ కార్యదర్శి మెమోరాండం అందజేశారు. ఆహార సామగ్రిని అమ్మించడానికి చౌకడిపోలను పెట్టించాలనీ, కిరసనాయిల్ రేషనింగ్‌కోటాను ఎక్కువచేసి కార్డుపద్ధతిని వక్రమంగా వంపకం జరిపించాలనీ, స్టాండర్డు క్లాత్‌ను త్వరలో తెప్పించి అమ్మించాలనీ మెమోరాండంలో కోరుదురదారు.

తాశిల్దారు వీటికి సమాధానమిస్తూ చౌకడిపోలను 15 రోజులదాకా స్థాపించడానికి వీలుపడదన్నారు. కిరసనాయిల్ రేషనింగు జూన్ ఒకటో తేదీనుంచి అమలుజరుపుతా నన్నారు స్టాండర్డుక్లాత్ వెంటనే తెప్పించటానికి ఏర్పాట్లు చేస్తానన్నారు.

చౌకడిపోలను ఏర్పాటు చేయడానికి 15 రోజులదాకా సాధ్యపడదని అనేసరికి తిండిలేక మాడిపోతున్న పేదప్రజల గుండె జల్లుమంది. "15 రోజులదాకా బతకటం ఎల్లానాయనా" అంటూ ఎండుకుపోయిన పొట్టల్ని చూపిస్తూ ఇద్దరు ముగ్గురు స్త్రీలు అతిదీనంగా అడిగారు. తాశిల్దారు సాధ్యమైనంత త్వరలోనే ఏర్పాటుచేస్తానన్నారు. రాయబారానికి కామ్రేడ్స్ చతుర్వేదుల సీతారామశాస్త్రి, వాసిలాల గోపాలకృష్ణయ్యగారలు నాయకత్వం వహించారు.

కళ్యాణదుర్గం

మే 19 వ తేదీన కళ్యాణదుర్గంలో మూడువందల మంది కూలివాళ్ళు డిప్యూటీకలెక్టరు వద్దకు ఆకలి యాత్ర సాగించారు. ఆకలియాత్రలో అన్నివర్గాల ప్రజలు పాల్గొన్నారు.

ధాన్యం బొత్తిగా దొరకటమేలేదనీ, చౌకడిపోలో అమ్మేసజ్జలూ, కొర్రలూ యీ ప్రాంతాల్లో తినేధాన్యం కాదనీ, అడిపోల్లో రాగులూ, జొన్నలూ అమ్మించే యేర్పాట్లు చేయాలనీ విజ్ఞప్తిచేశారు. బియ్యం తెప్పించటానికి, రాగులు రూపాయకు ఆరుశేర్లూ, బియ్యం నాలుగుశేర్లు చొప్పున అమ్మించటానికి ప్రయత్నం చేస్తానన్నారు.

దూపంపల్లి

మే 21 వ తేదీని అనంతపురం జిల్లా దూపంపల్లి గ్రామ రైతుసంఘం శ్రీ అయ్యపురెడ్డిగారి అధ్యక్షతను సమావేశమై తిండిగింజలు దొరక్క యిబ్బందిపడుతున్న పేద ప్రజల సౌకర్యంకోసం స్టోర్సు ఏర్పాటు చేయ తీర్మానించారు. రైతులు స్టోర్సుకు మూలధనముగా 150 రూపాయిల విరాళం ఇచ్చారు.

విజయనగరం

మే 23 వ తేదీన విజయనగరం కమ్యూనిస్టుకమిటీ ఆధ్వర్యాన ఆహారసమస్యను గురించిన సభ జరిగింది. సభకుపూర్వం కార్మికులు "రూపాయికి 5 శేర్ల బియ్యం అమ్మాల"నీ, "పేటపేటకూ చౌక డిపో యేర్పాటు చేయాల"నీ, "కరువు భత్యాలు, కూలిరేటు హెచ్చించాల"నీ వినాదాలు చేస్తూ ఊరేగింపు చేశారు.

సభకు భాగవతుల శంకరశాస్త్రిగారు అధ్యక్షత వహించారు.

ఆహారసమస్యను పరిష్కరించటానికి చౌకడిపోలను అధికంగా ఏర్పాటుచేయాలనీ బియ్యం రూపాయికి 5 శేర్లచొప్పున అమ్మించాలనీ సభలో తీర్మానించారు.

చిలువూరు

చిలువూరులో కిర్సనాయిల్ దొరక్క ప్రజలు యిబ్బంది పడుతుంటే - కమ్యూనిస్టులూ, ప్రజారక్షణ దళంవారూ, కాంగ్రెసు వాదులైన శ్రీ ఎర్లలింగయ్య, మునునూరు బాలకృష్ణారావుగార్లూ జనాభా లెక్కలను తయారుచేశారు. రేషనింగ్ పద్ధతిపై కిరోసిన్ అందరికి అందుబాటయ్యేటట్టు ఏర్పాటుచేశారు. వర్తకులు కూడా యిందుకంగీకరించారు. ఇప్పుడు కాయ 0-3-6 చొప్పున అందరికీ కిర్సనాయిల్ దొరుకుతోంది.

జీడిగుంట

కొవ్వూరు తాలూకా జీడిగుంట గ్రామంలో కిరసనాయిల్ వంపకం సరిగాలేక ప్రజలు అవస్థ పడుతున్నారు. కిరసనాయిల్ సరిగ్గా పోయకుండా వర్తకులు లాభాలు గుంజటానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి రైతుసంఘ ఆర్గనైజరు సుబ్బారావుగారూ, కూకా పార్టీ ఆర్గనైజరు బుల్లికాజాగారూ, జోక్యం కలిగించుకొని అందరికి వక్రమమైన కిరసనాయిల్ పోయించారు. పెండ్యాల కూడా ఇలాగే ఏర్పాటు చేశారు.

కిర్సనాయిల్‌కోసం టీచర్ల ఆందోళన

తూర్పుగోదావరిజిల్లాలోని ఉపాధ్యాయులకు గ్రామాధికార్లద్వారా నెలకు 2 శేర్ల చొప్పున కిరసనాయిల్ సప్లయిచేయించమనీ, రామచంద్రపురం తాలూకా టీచర్ల యూనియన్‌కూ, అన్నితాలూకాల ఉపాధ్యాయుల సంఘములకూ, నెలకు 4 శేర్లు చొప్పున కిరసనాయిల్ సప్లయిచేయించమని జిల్లాకలెక్టరుగారి పర్సనల్‌అసిస్టెంటుకు యీనెల మూడోతేదీన ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేసుకొన్నారు. ఆ దొరగారు విద్యాశాఖాధికారి సిఫార్సుతో పంపమని ఆ విజ్ఞప్తిని తిరగ్గొట్టారు. 5వ తేదీని డి ఇ ఓ ను కల్సుకున్నారు. "ఆర్డర్లు పంపిస్తాము వెళ్ళండి" అన్నాడు. తీరా యింటికి వచ్చేసరికి "కిరసనాయిల్ సప్లయిచేయబడ"దని ఆర్డర్లు చేరాయి పైతంతంతా దేనికో అర్థంకావటం లేదు. ఇప్పుడైనా వెంటనే ఉపాధ్యాయులకు కిరసనాయిల్ సప్లయిచేయించే ఏర్పాటుచేయాలి.

నూజివీడు

నూజివీడుతాలూకా రైతుసంఘంవారు మే 25 వ తేదీన సమావేశమై ఆహారసమస్యాపరిష్కారంకోసం వెంటనే చౌకడిపోలను గ్రామగ్రామాన ఏర్పాటుచేయాలనీ, ప్రజానీకపు జీవితావసర వస్తువులను విల్వచేసి ఆహారకమిటీల సహకారంతో రేషనింగ్ పద్ధతిని అమలుజరపాలనీ తీర్మానించారు

పల్నాడు తాలూకా

ఈతాలూకాలో ముత్యాలంపాడు, లంగేగు, అగ్రహారం గ్రామాల్లో గత రెండుసంవత్సరాలనుంచి కూడా పంటలు పండటంలేదు శిస్తు రెమిషన్ యివ్వించవలసినదిగా కలెక్టరుగారికి చెప్పుకుంటే వీలులేదన్నారు అప్పులు గ్రాంటుచేశారు. కాని, అవి అందరికి సరిపడ రానే రాలేదు.

ఇప్పుడు యీగ్రామాల్లో 100 బస్తాల ధాన్యంకూడా నిలవలేదు తిండికోసం ముమ్ముందు మాడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.

కాబట్టి అధికారులు వెంటనే కరువుపనులు ఏర్పాటు చేయించి, చౌకడిపోలను స్థాపించి అందరికి ఆహార సామగ్రి లభ్యమయ్యేటట్టు చూడాలి

అనకాపల్లిలో కాందిశీకుల అగచాట్లు

— కె. గోవిందరావు

అనకాపల్లి తాలూకాలో సుమారు 12000 మంది కాందిశీకులు ఉన్నారు. ఇందులో అనాథలైన స్త్రీలు, పిల్లలు అనేకులు వున్నారు. బర్మానుంచి నడచి రాలిపాట్లు పడుతూ వచ్చిన ఈ కష్టజీవులను ప్రభుత్వం సుమారు 2 కోట్లదాకా చాలాకాలము క్రిందటనే కాందిశీకులనుగా నమోదు చేసి, కుటుంబానికి నెల 12 15 రూపాయలవరకు జూన్ నెలాఖరువరకు యివ్వటానికి స్థానికతహశీల్దారుల కధికారం యిచ్చింది కాని యింతవరకు ఇది ఎవ్వరికి సక్రమంగా ముట్టటంలేదు. మొత్తం 12000 మందిలో మూడువంతులదాకా అసలే పక్కసారి కూడా పుచ్చుకోనివారున్నారు.

జూన్‌నెల గడుస్తోంది. అర్జీలపైన సంతకాలు పెట్టినవారు (గ్రామమునసబు లిస్టులో లేనివారిని మినహాయిస్తూ) ప్రతిరోజూ తాలూకాఆఫీసువద్ద వేలకొద్దీ జనము మూగుతూ ఆ 15 రూపాయలకోసం తహతహ లాడుతున్నారు. తహశీల్దారువద్దకు తాలూకా రైతుసంఘ ఆర్గనైజరు, మరి 50 మంది, డెప్యుటేషన్ వెళ్ళినప్పుడు, నాకుస్పీమీ లేదనీ, యింతకుపూర్వం వుండే తహశీల్దారు సరిగ్గా లిస్టులుతీసుకోలేదనీ, ఉన్నవి కూడా బాగాలేవనీ, నాకుతోచినపని యి తకుండే ఏమీ లేదనీ సమాధానం యిచ్చాడు. కనీసం యిప్పుడు యిచ్చేవారికైనా జనవరినుండీ లెక్కకట్టి ఇవ్వమంటే అది కూడా సాధ్యం కాదన్నాడు. ఎవరో ఒక తహశీల్దారుగారు తప్పు చేసినంతమాత్రాన యిన్నివేలమంది మాడి చావాల్సిందేనా? ఇంతమంది అబలలైన గర్భిణీ స్త్రీలు, నిరాధారులైన శిశువులు అందరూ ఆకలితో బాధపడాల్సిందేనా? కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ విషయమై చర్యతీసుకుని ఈ గడువు పొడిగించి అరబ్బు అందరకూ ముట్టేటట్లు చూడాలి.

★ పుస్తకపరిచయం

'చదలవాడ' గీతాలు

60 పేజీలు : మూడణాలు

—ఆంధ్రఅభ్యుదయ రచయితల సంఘం, తెనాలి.

యుద్ధం, జాతీయ నాయకుల అరెస్టు, అరాజకం, ఆహారపదార్థాలకరువు, యుద్ధభారాలను మోయలేని కార్మిక కర్షకుల గోడు—ఇవన్నీ నేటి నిత్యజీవిత సమస్యలు. ఈసమస్యల నన్నిటినీ చూస్తూ, ఏకవీ ఊరుకోలేదు. 'రాజకీయాలకూ—కవిత్వానికీ, రాజకీయ పరిచయానికీ—కవిత్వానికీ, సంబంధ లేదు,' అంటూ ఉష్ట్రపక్షిలా ఇసుకలో తల దూర్చేవాళ్ళు లేకపోలేదు. అలాంటివాళ్ళవల్లనే కళకూ — నిత్యజీవితానికీ మధ్య పెద్ద అఘాతం ఏర్పడుతోంది. ఎవరైనా, రాజకీయాలకు సంబంధంలేని, సామాజిక సంఘర్షణలతో సంబంధంలేని, జీవితంతో సంబంధంలేని కవిత్వం వ్రాస్తున్నారంటే, వాళ్ళు ఈక్లిష్టసమస్యలనుండి పారిపోదామనే దృష్టికోనే అలా వ్రాస్తున్నారు. జీవితసమస్యలను తీసుకొంటే వాటిని పరిష్కరించాలిసి వస్తుంది అందుకు 'దమ్ము'ండాలి. అతని ప్రబోధం వినిన భారతదేశానికి స్వాతంత్ర్యం తెప్పించే కృషి చేయాలిసి వుంటుంది కూలీలకు ఎక్కువకూలీ ఇప్పించాలి రైతులకు ఋణబాధలు, పన్ను భారాలు మొదలయినవి పోగొట్టాలి. అంటే ప్రభుత్వాన్నో, యజమానో, జమీందారునో నిర్భయంగా ఎదుర్కోవాలి అందుకు 'దమ్ము'లులేని కవి. తన జీవితంలో ఏదో పరిస్థితులవల్ల ఏర్పడిన కొన్ని ఘటనలకే అంటిపెట్టుకొని, సామాజిక జీవిత సమస్యలను వదలివేస్తాడు. లేదా, దోపిడిని, పీడనను సమర్థింపజూస్తాడు అందుచేతనే నేటి పెద్దల కవిత్వంలో, సంకుచితతత్వం, భావనలో నిర్జీవత ఏర్పడింది.

సామాజిక జీవితంలో అలిసుచిగల్గి, అజీవిత సమస్యలలో పాల్గొంటూ, ప్రజలతోపాటు భుజముభుజము కలిపేవాడే నిజమైన కవి అలాంటివాడే, దేశంలోని దైనందిన సమస్యలను తమ కవిత్వానికి వస్తువుగా తీసుకొంటాడు. అదే అతనికి ప్రియమైనది. అసలు జీవితం అంతా ఆ సమస్యలలో ఇందించబడి వుంది అనే భావన అతడు తన మనస్సులో నిర్ధారణ చేసికొంటాడు

ఇలాంటి రచయితలకు చెందినవాడే 'చదలవాడ' కాని ఈ రెండవ తరగతికి చెందిన కవులు, ప్రారంభదశ అవడంవల్ల, ఒక తప్పు చేస్తున్నారు. వీరి కవిత్వంలో చాలభాగం వచన రూపమైన విప్లవ పత్రికటనలు, కొర్కెలు మొదలైనవే 'ప్రచారం' తిన్నగా అర్థమయేటట్లు ప్రకటించడంకోసం ఒక్కొక్కసారి వీరు కవిత్వాన్ని (శిల్పాన్ని) వదలివేస్తారు. లేదా, ఆకవిత్వంకోసం అమిత యాతన పడతారు. ఇలాంటి యాతనయే 'చదలవాడ' గీతాలలో కొంత కన్పించుతుంది.

'ప్రచారం' అనగానే కొందరు, దానిని సాహిత్యం కోసం ఉపయోగించరాదంటారు. కాని సూక్ష్మంగా పరిశీలిస్తే ప్రచారంలేని కవిత్వంలేదు. కవిత్వానికి కావలసిన వస్తువులలో ఒకటి గాఢమైన ఆవేశం. నేటి సమాజ జీవిత ఘర్షణలను హృదయానికి హత్తుకున్న గాఢావేశం ఇతని రచనలో కన్పడుతుంది.

రష్యా యుద్ధ కథలు

రచయిత : ని తిఖనోవ్. అనువాదం : విద్వాన్ విశ్వం, అనంతపురం, నవ్యసాహిత్యమాలవారి ప్రచురణ. 40 పేజీలు. వెల అణాలు.

ఈ కథలు తిఖనోవ్ చే రచింపబడి, మాస్కో విదేశభాషా ప్రచురణ సంఘంవారిచే ప్రకటించబడిన "టేల్స్ ఆఫ్ లెనిన్‌గ్రాడ్" అను పుస్తకంలోనుంచి సంగ్రహించబడ్డాయి. వీనిలో ప్రజాయుద్ధంలో లెనిన్‌గ్రాడ్ ప్రజలు ఏవిధంగా తమ సర్వస్వం అర్పించి పోరాడుతున్నారో తెలుపు సంఘటన లున్నాయి. వృద్ధులు, బాలబాలికలు, తల్లులు, భార్యలు యుద్ధకృషిలో తమ వంతు కర్తవ్యాన్ని ఎలా నెరవేర్చుతున్నారో, యుద్ధరంగంలోపోరాడే తమబంధువుల యెడ ప్రేమ, నాజీలపై ద్వేషం, తమదేశభక్తి, వారిలో అకుంఠితదీక్షను ఎలా పురికొల్పుతున్నారో యీకథలు చూపుతాయి. అందరూ చదువదగినవి.

అనువాదాన్ని గురించి ఒకమాట. ఒక్కొకచోట అనువాదం మూలంయొక్క భావాన్ని తీసుకరాలేదు. ఉదాహరణకు 8 వ పేజీలో Air Pirate అంటే దివిటీదొంగ అని తెనిగించారు. ఒక్కొకచోట మక్కికిమక్కిగా తెనిగించి పాఠకుని గందరగోళ పెట్టారు. ఉదా : 35 పేజీ భర్త భార్యను "అమ్మా" అని సంబోధించినట్లు వ్రాశారు. తెలుగులో భార్యను 'అమ్మా' అని పిలిచే వాడుకలేదు. పేరుతోగాని 'అమ్మీ' అని గాని వ్రాస్తే బాగుండేది. ఇలాంటివే పొరబాట్లు కొన్నిచోట్ల దొర్లాయి. విశ్వంగారు ముందు రచనల్లో యిలాంటివి రాకుండా కృషి చేస్తారని ఆశిస్తాము

★ బాలసంఘాల అభివృద్ధి ★

మే 23 వ తేదీని కవుతరం గ్రామ (కృష్ణాజిల్లా) బాలబాలికలు వల్లమూడి బ్రహ్మానందంగారి అధ్యక్షతను సమావేశమై గ్రామబాలసంఘాన్ని స్థాపించుకున్నారు. ఈ సంఘానికి వల్లమూడి శంకరరావును అధ్యక్షునిగాను, కోనేవెంకటేశ్వరరావుని కార్యదర్శిగను, మరి అయిదుగురిని కార్యనిర్వాహక సభ్యులుగ ఎన్నుకున్నారు. సంఘంలో 24 మంది సభ్యులుగాచేరారు.

వాయుడుగూడెం (పశ్చిమగోదావరిజిల్లా) లో ఈ మధ్యనే కామ్రేడ్ కె వెంకటేశ్వరరావు అధ్యక్షత క్రింద బాలబాలికలు సమావేశమయారు, బాలసంఘావశ్యకతను వివరించినతరువాత బొప్పన వర్మప్రసాదరావు కార్యదర్శిగను, చలసాని సత్యనారాయణ సహాయ కార్యదర్శిగను, మరిముగ్గురు కార్యనిర్వాహకవర్గసభ్యులుగానుఎన్నుకొని బాలసంఘాన్ని స్థాపించుకున్నారు. ఈ సంఘం అప్పుడే తన కర్తవ్యాలను గుర్తించి పనిచేస్తున్నట్లు కాబట్టు కనబడుతున్నాయి. రాయల సీమ కరువుబాధితుల నిధికి విరాళాలు వసూలుచేస్తున్నారు. ఆదేసమయంలో తమ ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకోడానికి ఆటలపోటీలలో ఎంతో ఉత్సాహంతో పాల్గొంటున్నారు.

గుడివాడ తాలూకా బేతవోలులో ఇటీవల బాలబాలికల సమావేశం జరిగింది. సభకు 70 మంది వచ్చారు. సంఘ ఆశయాలను వివరించిన తరువాత వాటి నందరూ అంగీకరించి, సంఘకర్తవ్యాలను నెరవేరుస్తామని ఏకగ్రీవంగా ప్రతిజ్ఞ తీసుకున్నారు. సంఘానికి విశ్వంకర వెంకటరత్నంని అధ్యక్షునిగను, పరిమాలి వెచ్చయ్యను కార్యదర్శిగను ఎన్నుకున్నారు. 'మమ్మల్ని చేర్చుకోండి, మమ్మల్ని చేర్చుకోండి' అంటూ బాలబాలికలు ఎంతో ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు. సభ్యత్వం 60 దాటింది. వారానికొకసారి సభ జరుపుకోడానికి, ఆటలు పాటలు నేర్చుకొని అభివృద్ధి పొందడానికి అందరూ నిశ్చయించుకున్నారు.

కృష్ణాజిల్లాలోని మైలవరం గ్రామంలో సుమారు 30 మంది బాలబాలికలు కామ్రేడ్ సూర్యం అధ్యక్షత క్రింద సమావేశమయారు. బాలసంఘాల అవసరం, ఆశయాలు, నిబంధనలనుగురించి శ్రద్ధగా విన్నారు. వెంటనే 12 మంది బాలురు, ముగ్గురు బాలికలు సంఘంలో చేరారు. తరువాత కొద్దిరోజులకు ఈసభ్యులందరూ తిరిగిసమావేశమై రత్నాకరం సీతారామరాజును సంఘఅధ్యక్షునిగానూ, చలవాది వెంకట సత్యనారాయణను కార్యదర్శిగనూ ఎన్నుకున్నారు.

మరి కొన్నాళ్ళకు వీరు మరొక సమావేశం జరిపారు. ఫాసిస్టు వ్యతిరేక గేయాలతో సభ ప్రారంభించారు. 'ప్రజాశక్తి'లోని కొన్నివిషయాలను, బాలసంఘాలను గురించిన వార్తలను చదివి చర్చించారు. కొత్తగా మరి 9 మంది సభ్యులుగాచేరారు ఆటలను, ఫాసిస్టు వ్యతిరేక పాటలను బాగా నేర్చుకోడానికి నిశ్చయించుకున్నారు.

కృష్ణాజిల్లాలో పాఠశాలలు తీసివేయ సమకట్టిన ప్రభుత్వ విధానాన్ని ఖండిస్తూ ఒక తీర్మానం చేశారు. మళ్ళీ సమావేశమయేనాటికి బాలసంఘ బాడ్జీలు 'బా. సం.' అని కుట్టించుకోవాలని తీర్మానించుకున్నారు.

ఇటీవల నాదెళ్ళవారిపాలెం (కృష్ణాజిల్లా)లో జిల్లా మహిళాసభ జరిగినప్పుడు స్థానిక బాలసంఘం ఎంతో ఉత్సాహంతో సమావేశానికి తోడ్పడింది. ఆతరువాత బాలసంఘం తిరిగి సమావేశమయింది అంతవరకు సభ్యులు చేసిన పొరపాట్లను తెలుపుకున్నారు. అటువంటి పొరపాట్లికమీద చేయకూడదని తీర్మానించుకున్నారు ఆపైని కార్యనిర్వాహకవర్గాన్నెన్నుకున్నారు. నాదెళ్ళ విజయభాస్కరరావు కార్యదర్శి. మిగిలిన సభ్యుల్లో ఒక బాలిక, ఒక హరిజన బాలుడు, ఒక కలాలీ బాలుడు కలరు. శ్రీ కంచంనేని పార్థసారధి వివాహ సందర్భంలో బాలసంఘంవారు బుర్రకథ చెప్పారు. వరుడు సంఘానికి 5-0-0 విరాళమిచ్చారు.

నందిగామ తాలూకా కాజీచర్ల గ్రామంలో ఇటీవల యన్. జానయ్యగారి అధ్యక్షతను బాలసంఘ సమావేశం జరిగింది. బాలసంఘావశ్యకతను గురించి కామ్రేడ్ ఎ. బోధాయనాచార్యులుగారు మాట్లాడారు బాలబాలికలందరు దేశభక్తులయి దేశమాతరుణం తీర్చాలనిఅధ్యక్షులుఉపన్యసించారు. తరువాత బాలసంఘఎన్నికలుజరిగాయి. దేవభక్తిని రాధాకృష్ణమూర్తిఅధ్యక్షుడుగాను, బొల్లా కోటయ్య కార్యదర్శిగనుఎన్నుకున్నారు.

ఆతాలూకాలోనే నెమలి గ్రామంలో ఈమధ్య బాలసంఘ సమావేశం జరిగింది. డాక్టరు కె జి. రావు గారు అధ్యక్షత వహించారు. ఎ. బోధాయనాచార్యులుగారు సభను ప్రారంభించారు. ఎన్నికలలో సముద్రాల నాగభూషణం సంఘ అధ్యక్షునిగాను, వనమా సుందర జగన్నాధం కార్యదర్శిగ ఎన్నుకోబడిరి.

కవులూరులో భోగినేని వెంకటరత్నంగారి అధ్యక్షతకింద బాలబాలికలు సభజరిపారు. 'జననభూమి కేగుదాం' అనేగీతంతో సభ ప్రారంభమయింది. సంఘఆశయాలను సాధించాలనే నిశ్చయం జరిగినమీదట భోగినేని జనార్దనరావు అధ్యక్షునిగాను, కొండవీటి కోటేశ్వరరావు కార్యదర్శిగను, బాలసంఘ కార్యనిర్వాహకవర్గాన్ని స్థాపించారు.

ఒంగోలు టౌను తూర్పుపాలెంలో ఈ మధ్య బాలసంఘ సమావేశం జరిగింది. కామ్రేడ్ ఆంజనేయులు బాలసంఘ నిబంధనలను వివరించారు. బాలసంఘానికి బాలిబోయిన రాముల్ని అధ్యక్షునిగను, కొటారు వెంకయ్య కార్యదర్శిగను ఎన్నుకొన్నారు.

పెళ్లికట్నాలు

★

కృష్ణాజిల్లా నాగాయతిప్పలో కామ్రేడ్స్ కొత్తపల్లి వెంకటేశ్వరరావు రాఘవమ్మల వివాహసందర్భంలో పార్టీకి 25-0-0, రాయలసీమ నిధికి 15-0-0, మహిళాసంఘానికి 5 రూపాయలు, రైతుసంఘానికి, వ్యవసాయకూలీసంఘానికి, అయిదేసి రూపాయిలు విరాళాలిచ్చారు. రాయలసీమ నిధికి 2-0-0వసూలయింది.

ఆగ్రామంలోనే కామ్రేడ్ మల్లయ్య, సీతాలక్ష్మల వివాహంలో పార్టీకి 5—0—0 ఇచ్చారు.

మూలపాలెం గ్రామంలో కామ్రేడ్ వేములపల్లి రాజగోపాలరావు, రామమ్మల వివాహ సందర్భంలో పార్టీకి 20—0—0, రాయలసీమకు 5—0—0, మహిళాసంఘానికి 5—0—0 ఇచ్చారు.

కొమ్మూరులో ఒక కామ్రేడ్ పెళ్ళికి పార్టీకి 2—0—0 రాయలసీమకు 2—0—0 ఇచ్చారు.

తెనాలి తాలూకా కొండమూరి గ్రామంలో తోట సింహాచలంగారి కుమార్తె వివాహ సమయంలో పార్టీకి 30—0—0, రాయలసీమ నిధికి 23—0—0 మహిళాసంఘానికి 2—0—0 విరాళమిచ్చారు.

శ్యామర్లకోట గ్రామంలో వాగుమల్లి సత్యనారాయణ మహాలక్ష్మల వివాహ సందర్భంలో వరుని అన్నగారు పార్టీకి 10—0—0 ఇచ్చారు.

కొత్తపాలెం గ్రామంలో కామ్రేడ్స్ సనకా బుచ్చికోటయ్య, కృష్ణల వివాహ సందర్భంలో వరుడు పార్టీకి 100-0-0, రాయలసీమ కరువు నిధికి 5-0-0, రైతు, కూలీ, మహిళా, బాల, సంఘాలకు ఒక్కొక్క రూపాయి విరాళమిచ్చారు. వధువు పార్టీకి 25—0—0, రాయలసీమ నిధికి 10—0—0 యిచ్చింది.

అనంతపురం జిల్లా తరిమల గ్రామంలో కంచిరెడ్డి మాధవరెడ్డిగారి వివాహసందర్భంలో మొత్తం 26-0-0 జిల్లా రైతుసంఘానికి విరాళాలు ముట్టాయి.

ఒంగోలుతాలూకా పొందూరులో కామ్రేడ్ బెజవాడ నరసింహం, వెంకటరత్నంల వివాహ సందర్భంలో స్థానిక యువజన సంఘానికి 8-0-0, పార్టీకి రెండు రూపాయిలు విరాళాలిచ్చారు.

గూడూరు మైకా మైనరు ఏనుగు నర్సారెడ్డిగారు తనకుమార్తె వివాహసందర్భంలో ప్రజాశక్తికి 40-0-0 విరాళమిచ్చారు వరుని తండ్రి జిల్లా రైతుసంఘానికి 4-0-0 యిచ్చారు.

నెల్లూరులో కామ్రేడ్ బి రంగయ్య తన వివాహ సందర్భంలో జిల్లా రైతుసంఘానికి 5-0-0 ఇచ్చారు.

దివితాలూకాలో నూకలవారిపాలెంలో కామ్రేడ్ వీరవెంకట్రావు, సీతారామమ్మల వివాహం జరిగింది. వధూవరులు పార్టీకి రెండురూపాయాలిచ్చారు.

ట్యునీషియా దినం ※ పార్టీ ప్రచారకదళాలు

ట్యునీషియా విజయాన్ని అభినందిస్తూ ఏలూరు పట్టణ కమ్యూనిస్టుకమిటీవారు మే 21 వ తేదీన సభ జరిపారు. కామ్రేడ్స్ సిద్ధా ఆంజనేయులు, పట్టాభిరామారావుగార్లు ఉపన్యసించారు. ట్యునీషియా విజయంవలన ప్రపంచ ప్రజాస్వామ్యానికి గొప్పలాభం చేకూరిందనీ, ఫాసిస్టు మూకకు ఘోరదెబ్బ తగిలిందనీ చెప్పారు. ముఖ్యంగా భారతదేశానికి ఈవిజయంవల్ల వచ్చిన ప్రమాదం తొలగిందని, చెప్పారు. ట్యునీషియా యుద్ధంలో అద్భుతపాత్రను నిర్వహించిన 4 వ భారతీయ సైన్యాన్ని అభినందించారు. భారతదేశంలో జాతీయప్రభుత్వాన్ని స్థాపిస్తే ఇలాంటి సేనలు ఇంకెన్నో తయారుకాగలవని తీర్మానించారు.

తెనాలిలో పట్టణ కమ్యూనిస్టు కమిటీ ఆధ్వర్యాన సత్యాగ్రహ చౌకులో ట్యునీషియా దినం జరిగింది. కామ్రేడ్ వి. యస్. కృష్ణ సభకు అధ్యక్షత వహించారు యం వి. సుబ్బారావు, తేలప్రోలు సుబ్బారావు గారలు మాట్లాడారు. ప్రజాయుద్ధం ప్రారంభమయి నప్పటినుండి సామ్రాజ్యవాద వర్గాలమీద ప్రజాశక్తులు తెస్తున్న ఒత్తిడి ఫలితంగానే ఈనాడు ట్యునీషియా విజయం లభించిందని అధ్యక్షులు చెప్పారు. ఇది రెండవరంగానికి నాంది కావాలన్నారు.

సత్తెనపల్లిలో కామ్రేడ్ సీతారామశాస్త్రిగారి అధ్యక్షతను ట్యునీషియా విజయాన్ని అభినందించడానికి సభ జరిగింది. కామ్రేడ్ వావిలాల గోపాలకృష్ణయ్య వావిలాల వీరభద్రరావుగార్లు మాట్లాడారు. ముఖ్యంగా నాలుగవ భారతీయ సైన్యాన్ని శ్లాఘించారు. నాలుగవ భారతీయ సైన్యం మనకిచ్చిన విధంగా కలిగించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విధ్వంసక చర్యలను పూర్తిగామాన్పి, జాతీయైక్యతను నిర్మించుకొని, దేశకళ్యాణాన్ని సాధించాలన్నారు.

నెల్లూరు జిల్లా, ఊటుకూరు గ్రామంలో స్థానిక కమ్యూనిస్టుపార్టీ ఆధ్వర్యాన ట్యునీషియాడే జరిగింది. కామ్రేడ్ టి. సుబ్బారావుగారు అధ్యక్షత వహించారు. కామ్రేడ్ యు. వి. శేషయ్యగారు ఉపన్యసించారు. నాలుగవ భారతీయ సేనను అభినందించారు. ఫాసిస్టు వ్యతిరేక పోరాటంలో ప్రాణాల నయినా అర్పించడానికి సిద్ధపడిన కయ్యూరు కామ్రేడ్సును ఉరికంబాల కర్పించిన ప్రభుత్వాన్ని ఖండిస్తూ తీర్మానించేశారు.

కొన్నాళ్ళనుంచి పార్టీ ప్రచారక దళాలు వివిధ ప్రాంతాల్లో, రకరకాల ప్రచార పద్ధతుల ననుసరించి ప్రజలలో రాజకీయ చైతన్యం పెంపొందిస్తున్నారు. సాధువుల వేషాలు, కోయవేషాలు, మొదలైన వేషాలు వేసుకొని వీధివీధుల తిరిగి ఆహారసమస్య, ఫాసిస్టు ప్రమాదం మొదలయినవాటిమీద తత్వాలు, గేయాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. సాయంత్రం బహిరంగ సభలను ఏర్పాటుచేసి ఉపన్యాసాలిచ్చి వివిధ సమస్యలను వివరించడమేకాకుండా, బుర్రకథలద్వారా ప్రజల్ని ఉత్తేజపరుస్తున్నారు.

ఏలూరు తాలూకాలో మేనెల 10 వ తేదీనుంచి ఈవిధంగా ప్రచారకదళం కృషిచేస్తూంది పోతునూరు, దోసపాడు, దెందులూరు, శ్రీరామవరం, చాటపర్రు మొదలైన అనేకగ్రామాల్లో సాధువులవేషాలు మొదలైనవాటిద్వారా ప్రజల్ని మీటింగులకు ఆకర్షించారు. ఈసభల్లో మొత్తం కొన్నివేలమంది పాల్గొన్నారు. ఈవేషాలు, బుర్రకథలు వందలకొలది స్త్రీలను ఆకర్షిస్తున్నాయి.

చాటపర్రులో జరిగిన సభలో ట్యునీషియా విజయాన్ని, అందులో నాలుగవ భారత సైనికదళం పాత్రను అభినందిస్తూ తీర్మానం చేశారు. ఆహారసమస్యను గురించి, రాయలసీమ కరువును గురించి కామ్రేడ్స్ మాట్లాడారు.

జాలిపూడిలో జరిగిన సభలో ఆహారసమస్య, ప్రజారక్షణదళాలను గురించి మాట్లాడారు. వెళ్ళినచోట్లల్లా ఈ ప్రచారకదళం రాయలసీమ కరువు నిధికి బట్టలు, బియ్యం వసూలుచేసింది.

దివితాలూకాలో 14 వ తేదీనుండి 22 వ తేదీ వరకు లంకపల్లి, కప్తానుపాలెం, బొబ్బర్లంక మొదలైన అనేక ప్రదేశాల్లో పర్యటనంచేసి ప్రచారం సాగించారు సభల్లో మొత్తం 2400 మంది పాల్గొన్నారు. వీరిలో 720 మంది స్త్రీలు. ఈ దళం ఆధ్వర్యాన్నే పెదప్రోలులో 15 నుండి 23 వరకు రాజకీయ స్కూలు నడిపారు.

కమ్యూనిస్టు కమిటీ సమావేశాలు

గుడివాడపట్టణ కమ్యూనిస్టుకమిటీ జనరల్‌బాడీ మీటింగు కామ్రేడ్ చలసాని వాసుదేవరావు అధ్యక్షత క్రింద జరిగింది. పట్టణ ఆర్గనైజరు కామ్రేడ్ కృష్ణమూర్తి రాజకీయ, ఆర్గనైజేషనల్ రిపోర్టు లిచ్చారు

ప్రస్తుత పరిస్థితులలో సభ్యులందరూ తమ కర్తవ్యాలను నెరవేర్చాలని హెచ్చరించారు. పట్టణంలో 25 మంది పార్టీ సభ్యులు, 50 మంది సానుభూతిపరులు ఉన్నారన్నారు తరువాత వివిధ ప్రజారంగాలను గురించి [illegible] జగన్నాధరావుగారు సెల్లు పనిచేసే [illegible] చారు.

అపైని పుస్తక [illegible] లకు పెట్టారు. టాన్యా అనే పుస్తకాన్ని మునిసిపల్‌వర్కర్లు ఫ్రాక్షన్ 51-0-0 పాడి గెలిచింది కామ్రేడ్ జోషీ ఆర్గనైజేషనల్ రిపోర్టును కామ్రేడ్ జానకిపాటి 55-0-0 పాడారు. సోవియట్ వీరవనితలు అనే పుస్తకాన్ని యువజనసంఘం ఫ్రాక్షనే 45-0-0 పాడింది

బందరుపట్టణ కమ్యూనిస్టుల సమావేశం కామ్రేడ్ వి. టి కృష్ణ అధ్యక్షతకింద సమావేశమయింది. కామ్రేడ్ కోనేరు రాజగోపాలరావు సమావేశాన్ని ప్రారంభించారు కిందటినెలలో జరిగిన పనిని పర్యాలోకించిన తరువాత సవ ఐరు కోటావేసుకున్నారు. పార్టీసభ్యత్వం 150 చేయాలని నిర్ణయించుకున్నారు

సమావేశానికి అయిదుగురు స్త్రీలు కూడ వచ్చారు. సానుభూతిపరులు, సభ్యులు కలిసి 32 మంది హాజరయారు.

నూజివీడు తాలూకా కమ్యూనిస్టుకమిటీ సాధారణ సమావేశం కామ్రేడ్ వెల్లంకి విశ్వేశ్వరరావు అధ్యక్షత కింద జరిగింది 18 మంది పార్టీసభ్యులు, 9 మంది సానుభూతిపరులు పాల్గొన్నారు మనపార్టీ జాతీయ, అంతర్జాతీయ రంగాల్లో సాధించిన విజయాలను, జాతీయసమస్యలను పరిష్కరించడానికి చేసిన కృషిని విశ్వేశ్వరరావు వివరించారు.

ఆ తరువాత కామ్రేడ్ పిచ్చయ్య తాలూకారిపోర్టును చర్చకు పెట్టారు. పార్టీకార్యక్రమం ఫలితంగా తాలూకాలో సభ్యత్వం 4 నుండి 36 కి ఎలా పెరిగిందో వివరించారు తాలూకాలో ఇప్పటిసభ్యత్వం 30—కాండిడేట్లు 6. రైతుసంఘ సభ్యత్వం 1100; యువజన సభ్యత్వం 273; పాకీపనివారల సభ్యత్వం 36; ప్రజారక్షణదళం 363.

వుయ్యూరుఫిర్కా కమ్యూనిస్టుపార్టీ జనరల్‌బాడీ మీటింగు, గండిగుంట గ్రామ లో కామ్రేడ్ జాలాది వెంకటేశ్వరరావు అధ్యక్షతక్రింద జరిగింది. పార్టీ సభ్యులు, కాండిడేట్లు కలిసి 105 మంది పాల్గొన్నారు.

ఉయ్యూరు పంచదారమిల్లు కార్మికుల యూనియన్ స్థాపించడానికి పాటుపడిన అయిదుగురు పనివారలను పనిమండి తొలగించిన ఫ్యాక్టరీ యజమానుల చర్యను ఖండిస్తూ, పనివారల న్యాయమైన కోర్కెలను సమావేశం బలపరిచింది. తరువాత ఆహార సమస్యను చర్చించారు. ఆహారకమిటీలను ఏర్పరచి, ఆహారపదార్థాల సప్లయికి కావలసిన లెక్కలను తీసుకోవాలని నిర్ణయించారు.

జోహారులు - అభివందనాలు

పార్టీ కాంగ్రెసులో యీక్రింది తీర్మానం బాబా సోహన్‌సింగ్‌భాక్నాచే ప్రతిపాదించబడి, ఆమోదించబడింది:—

"కమ్యూనిస్టుపార్టీ తన 16 సంవత్సరాల జీవితంలోను ప్రజలనుండి వచ్చిన ఉత్తమ వ్యక్తుల్ని సభ్యులుగా తీసుకుంది. కార్మికులనుండి, కర్షకుల నుండి, మేధావులనుండి వచ్చిన ఉత్తములు క్రమంగా పార్టీ వైపుకు వస్తున్నారు; ప్రజాహక్కులకై ధైర్యంగా పోరాడే పార్టీ కమ్యూనిస్టుపార్టీ అనీ, దేశస్వాతంత్ర్యం కొరకు పోరాడేది కమ్యూనిస్టుపార్టీ అనీ, గుర్తించుతున్నారు.

"....కామ్రేడ్ జగు అధికారి మార్క్సిస్టు సిద్ధాంతాలలో చక్కని మేధావి. బొంబాయి కార్మికవర్గంలో మార్క్సిజాన్ని గురించి బోధించడంలో విధివిరామం లేకుండా పనిచేశాడు. ఇండియాలో కమ్యూనిజం వ్యాపించడానికి యితడు పునాదిని నిర్మించాడు. ఈ రోజున బొంబాయి కార్మికవర్గానికి నాయకులుగా గౌరవించబడే యువక కార్మికులందరికీ యితడే తరిఫీదు యిచ్చాడు. కాని, ఎడతెగకుండా పని చేయడం వల్ల అతని ఆరోగ్యం చెడింది. హిమోఫీలియా అనే వ్యాధివల్ల కృశించి చనిపోయాడు. దేశసేవలో అతడు ఆత్మార్పణం చేశాడు. ఈ కాంగ్రెసు అతనికి జోహారు లర్పిస్తోంది.

"కామ్రేడ్ పాలన్, జనరల్ మోటార్సుకంపెనీలో పనిచేసే కార్మికుడు. చిన్న వయస్సు అయినా, సెంట్రల్ కమిటీలో సభ్యుడయాడు. అతడు అనేక చిత్రవధలకు గురిఅయి, క్షయవల్ల వీరమరణం పొందాడు. కామ్రేడ్ హారిస్ ఒక బీడీ కార్మికుడు. కలకత్తా జిల్లా కమిటీలో సభ్యుడుగా తీసుకోనబడ్డాడు. అసన్సోల్ [illegible] కార్మికులలోను, జమ్షెడ్‌పూరు ఉక్కు కార్మికులలోను, రహస్యంగాపనిచేసి, టైఫాయిడ్ జ్వరంచే పీడించబడ్డాడు. ఆసుపత్రిలో ప్రవేశించడానికైనా అధికారవర్గం వారంటును ఉపసంహరించుకోలేదు. కొన్నాళ్ళకు రహస్య జీవితంలోనే చనిపోయాడు. కామ్రేడ్ (చాపల) వెంకటేశ్వరరావు ఆంధ్ర ప్రెస్ వర్కర్సు యూనియన్‌ను స్థాపించి నడిపిన కార్మిక వీరుడు. కేంద్ర పార్టీ పత్రికను అర్గనైజుచేసే పని అతనికి యియబడింది. అతడు తన పనిని జయప్రదంగా నిర్వహించడమే కాకుండా, ప్రెస్సును భద్రంగా కాపాడాడు. కాని, త్వరలోనే క్షయప్రవేశించింది. నిజమైన కార్మిక యోధునివలె ధైర్యంతోను, శాంతంగాను చనిపోయాడు. కామ్రేడ్ సోమెన్‌సేన్ ఢక్కాలో పనిచేసే ఒక విద్యార్థి కామ్రేడ్, అభ్యుదయ రచయిత. జపాన్ ఏజంట్లు అతన్ని కత్తితో పొడిచి చంపారు. కామ్రేడ్ గోలం షరీఫ్ చిట్టగాంగ్‌లో ఒక హార్బరు కార్మికుడు. తన డ్యూటీని విడిచిపెట్టకుండా పనిచేస్తూంటే, జపాన్ బాంబులు అతన్ని పొట్టను పెట్టుకున్నాయి. కామ్రేడ్ ఉమాభాయి ఆగస్టు 9వ తేదీని అహమ్మదాబాదులో ప్రజల్ని విధ్వంసక చర్యలనుండి మరల్చడానికి హెచ్చరిస్తూంటే, పోలీసులు కాల్చిన తుపాకిగుండ్లకు ఆహుతి అయాడు.

"తయ్యూరు కామ్రేడ్లు నలుగురూ జాతీయ రక్షణకై పోరు సల్పవలసిందని సందేశమిచ్చి, నిజమైన దేశభక్తులవలె ఉరిస్తంభాలమీద ప్రాణాలు విడిచారు. వారి సందేశాన్ని ఆచరణలో పెట్టడానికి యీ సమావేశం ప్రతిజ్ఞ తీసుకొంటూంది. ఇందులో పేర్కొనబడని యితర కమ్యూనిస్టు యోధులకు ఇవే మా జోహారులు.

"....ఈ యోధుల వీరమరణం ప్రతి కమ్యూనిస్టుకు ఎడతెగని ఉత్సాహాన్నిస్తుందని కాంగ్రెసు ప్రకటించుతోంది. ప్రజల హక్కులకై ప్రతిపార్టీ సభ్యుడు పాటుపడేటట్లు ఉత్సాహాన్నిస్తుంది. వారు ప్రజలలో పుట్టిన ఉత్తమ దేశభక్తులు. ఏ దేశంకొరకు వారంతా తమ ప్రాణాలను బలియిచ్చారో, ఆ మాతృభూమిని రక్షించేటందుకు, మనలో వారి ఆత్మార్పణ ఉత్సాహాన్నిస్తుంది. జాతీయైక్యతను నిర్మించడానికి మన దేశరక్షణకై జాతీయప్రభుత్వాన్ని సాధించడానికి, స్వాతంత్ర్యకాంక్ష గల యితర ప్రపంచప్రజలతో భారతీయులందరూ చేతులు కలిపేలాగు సమీకరించడానికి, ప్రపంచప్రజావిముక్తికై పోరాడడానికి, ఉత్సాహమిస్తుంది."

జైలు కామ్రేడ్లకు అభివందనాలు

29-5-43 వ తేదీని పార్టీ కాంగ్రెసు జైలుకామ్రేడ్లను గురించి యీక్రింది తీర్మానం గావించింది:

"నేడు జైళ్ళలో నిర్బంధించబడియున్న 700మంది కామ్రేడ్సుకు పార్టీ కాంగ్రెసు అభివందనాలు తెలుపుతూంది. ఆగస్టు 9 ని 413 గురు కామ్రేడ్సు జైళ్లలో ఉన్నారు. అప్పటినుండి కాంగ్రెసు నాయకుల విడుదలకొరకు, ఆహారసమస్యను పరిష్కరించ పూనుకున్నందుకు, ఆందోళనగావిస్తూ ప్రజల్ని ఐక్యపరచినందుకు 300 కామ్రేడ్లు నిర్బంధించబడ్డారు.

"ఫాసిస్టు దండయాత్రనుండి దేశాన్ని రక్షించడానికి, పంచమాంగదళాన్ని రూపుమాపడానికి, విధ్వంసకచర్యలను ఆపి, దేశభక్తు లందరినీ దేశరక్షణనిమిత్తం ఐక్యపరచడానికి, యీకామ్రేడ్లు కృషిచేశారు; మన పాలసీని విస్పష్టంగా అమలుపరచారు. కమ్యూనిస్టుల్ని అరెస్టుచేయడం, పార్టీపై నిర్బంధ విధానాన్ని అమలుపరచడం, పంచమాంగదళానికి సహాయకరం. ఈయదార్థాన్ని నిరంకుశాధికారవర్గం గమనించడంలేదు.

"మన దేశపు జైళ్ళల్లో యావజ్జీవ శిక్ష ననుభవిస్తున్న 105 గురు కామ్రేడ్సుకు పార్టీ అభివందనాలు తెల్పుతూంది....వీరి విడుదలకై నిరంతరకృషి చేస్తామని, వారు మన మధ్యకు తిరిగివచ్చేవరకు విశ్రాంతి తీసుకోనమని, శపథం చేస్తున్నాం. వీరిలో ప్రతి కామ్రేడ్ యొక్క విడుదలకొరకు, వేర్వేరుగా ఆందోళన చేయవలసిందని వివిధ పార్టీశాఖలకు కాంగ్రెసు హెచ్చరిస్తోంది....

"వీరి విడుదలకై మనం చేసే ఆందోళనతో, కాంగ్రెసు నాయకులవిడుదలకై చేసేఆందోళనను జత చేసినట్లయితే, అశోక బ్రహ్మాండమైన ఉద్యమంగా వృద్ధి చెందుతుంది. అప్పుడు నిర్బంధవిధానం పటాపంచలుకాక తప్పదు. దేశభక్తులందరూ మళ్ళీ మన మధ్యకు రాకమానరు.

"పార్టీ సెంట్రల్‌కమిటీ బాబా సోహన్‌సింగ్ భాక్నా, కామ్రేడ్ పార్వతీకుమారమంగళం (అధ్యక్ష కార్యదర్శులు)లతోగూడిన ఒక రాజకీయఖైదీల సహాయక సంఘాన్ని యేర్పరచవలసిందిగా కాంగ్రెసు తీర్మానించుతోంది. కమ్యూనిస్టు నిర్బంధితుల సహాయక నిధి అను పేరుతో ఆసంఘం ధనాన్ని వసూలుచేసి అట్టి ఖైదీలకు సహాయం చేస్తుంది. మార్చి 28వ తేదీని కమ్యూనిస్టు నిర్బంధితుల సహాయకదినంగా (కయ్యూరు కామ్రేడ్లు ఉరితీయబడిన తేదీ) దేశమంతటా జరుపవలెనని తీర్మానించడ మైనది."

సోదర కమ్యూనిస్టు పార్టీలకు జోహారులు

30-5-43 వ తేదీని పార్టీకాంగ్రెసు యీక్రింది తీర్మానాన్ని ఆమోదించింది.

"భారత కమ్యూనిస్టుపార్టీ ప్రథమ కాంగ్రెసు బ్రిటిష్ కమ్యూనిస్టుపార్టీకి జోహారులర్పించుతూంది. ఎన్ని యిబ్బందులు ఉన్నప్పటికీ, మా దేశ స్వాతంత్ర్యవాంఛను మీరు బలపరుచుతున్నారు; బ్రిటిష్ ప్రజలమధ్య తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు; బ్రిటన్ - ఇండియా ప్రజల ఐక్యతను కాపాడేటందుకు మీరు జాతీయ రక్షణకై అవసరమైన జాతీయ ప్రభుత్వం కొరకు ఆందోళన చేస్తున్నారు. మా ప్రజల ఆహారసమస్యను పరిష్కరించాలని, కాంగ్రెసు నాయకుల్ని విడుదల చేయాలని, బ్రిటన్ - భారతదేశ ప్రజలమధ్య రాజీ యేర్పరచాలని, మీరు బ్రిటిష్ ప్రజలలో గావించే ఆందోళననుగూర్చి మేము వింటున్నాం. మీరు గావించే కృషికి మేము కృతజ్ఞతను తెల్పుతున్నాం. బ్రిటన్‌లో మీరు ఉత్పత్తిని ఎక్కువ చేయడానికి చేసే కృషిని మేము ప్రశంసిస్తూ, మీ అడుగుజాడలలో నడవడానికి ప్రయత్నించుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మా దేశ సరిహద్దులలో జపాన్ సేనలతో పోరుసల్పుతున్న బ్రిటిష్ సైనికులకు మా అభివందనాలు. మా దేశంలో పరిస్థితులెంత క్లిష్టంగా ఉన్నప్పటికీ, సామాన్య బ్రిటిష్ సైనికులు భారతీయ స్త్రీ పురుషులపట్ల చూపుతున్న స్నేహభావాన్ని మేము గుర్తించుతున్నాం.

"అమెరికన్ కమ్యూనిస్టుపార్టీ మా జాతీయ వాంఛను గురించి అమెరికన్ ప్రజలలో ప్రచారం చేస్తున్నందుకు, మా దేశంలో ప్రతిష్టంభన ముగియడానికి మీ ప్రజలలోను, ప్రభుత్వంమీద, బలమైన ఒత్తిడి తీసుకొస్తున్నందుకు, జోహారులు. ఫాసిస్టు విమానాలతో హోరాహోరీగా పోరాడి, మా సరిహద్దుల్ని కాపాడుతున్న అమెరికన్ సైనికులకు అభివందనాలు. అమెరికన్ సైనికులు భారతీయ స్త్రీ పురుషులపట్ల చూపే స్నేహభావాన్ని మేము గుర్తించుతున్నాం.

"మా సోదరపార్టీ అయిన చైనా కమ్యూనిస్టు పార్టీకి యివే జోహారులు. చైనాలో 5 రాష్ట్రాలు జపాన్ దురాక్రమణదారుకు స్వాధీనమయిన తర్వాత చైనాప్రజలు తమ మాతృదేశరక్షణకై సాధించినజాతీయైక్యత మా దేశభక్తులకు అమూల్యమైన గుణపాఠం నేర్పింది. జాతీయైక్యతవల్లనే మేము మా దేశాన్ని చైనా వీరయోధుల ధైర్యసాహసాలతో రక్షించుకొనగల్గుదుమనీ, మాజాతీయరక్షణ కవసరమైన జాతీయ ప్రభుత్వాన్ని స్థాపించుకొనగల్గుదుమనీ, మా దేశరక్షణనిమిత్తం బర్మాపై జయప్రదమైన తిరుగుదాడిని ప్రారంభించగల్గుదుమనీ, భారత కమ్యూనిస్టుపార్టీ గుర్తించుతోంది. జాతీయైక్యతద్వారా ఇండియా, చైనా మొదలైన మిత్రరాజ్యప్రజలు, జపాను మిలటరీ ముఠాను ఆసియాఖండంనుండి రూపుమాపి, జపాన్ ప్రజల్ని కూడా రక్షింపవచ్చునని మేము గుర్తిస్తున్నాం.... పార్టీ సెంట్రల్‌కమిటీ ఇండియాలో ఒక వాలంటీరు మెడికల్‌దళాన్ని నిర్మించి, యెన్నాన్ చుంకింగ్ (చైనా)ల వద్ద పోరాడే చైనాసేనల సహాయానికి పంపించవలసినదిగాను, ఆవిధంగా ఉభయదేశాల ప్రజలమధ్య జాతీయకాంగ్రెసు ప్రారంభించిన సుహృద్భావాన్ని పెంపొందించ వలసినదిగాను తీర్మానించడమైనది.

"నాజీ రాక్షసులచే ఆక్రమించుకొనబడిన యూరపియన్ దేశాలలో మా సోదర పార్టీలు, ప్రజలు స్వాతంత్ర్య సంపాదనకై అసమానమైన ధైర్యసాహసాలతో పోరుసల్పుతున్నందుకు జోహారులు. నాజీ జైళ్ళలో నిర్బంధించబడిన కామ్రేడ్ థేల్మన్ వంటి కమ్యూనిస్టు యోధులకు జోహారులు.

"భారతీయుల స్వాతంత్ర్య వాంఛను గురించి ప్రచారంచేస్తూ, తమ స్వాతంత్ర్య పోరాటంలో యిది ఒక భాగమని పరిగణించే యితర దేశాల కమ్యూనిస్టు పార్టీలకు మా జోహారులు.

"సోవియట్ యూనియన్ కమ్యూనిస్టుపార్టీకి, కామ్రేడ్ స్టాలిన్‌కి, మా జోహారులు. కామ్రేడ్ స్టాలిన్ మనందరికి నాయకుడు. శ్రమజీవులలో పుట్టిన ఉత్తమ వ్యక్తులందరినుండి పార్టీని నిర్మించడం ఎలాగో అతడు తన రచనలద్వారాను, తన జీవితం ద్వారానూ, మనకు తెలియజేశాడు. పార్టీవల్ల తరిఫీదు పొందిన ప్రతి పురుషుడూ, ప్రతి స్త్రీ, ప్రతి బాలుడు, దేశ స్వాతంత్ర్యంకొరకు ఆత్మార్పణచేయడం ఎలాగో కామ్రేడ్ స్టాలిన్ చెప్పాడు.

"ఈరోజున మనం అందరం ఫాసిస్టు వ్యతిరేక సంఘటనలో, స్వాతంత్ర్యంకొరకు నిలబడి పోరుసల్పుతున్నాం. మనం అంతాకలసి, మన ప్రజల విముక్తికై పాటుపడితే, స్వాతంత్ర్య పోరాటం బలపడగలదు. ప్రపంచ ప్రజలందరికీ అప్పుడు విజయం లభిస్తుంది; ఫాసిస్టు పెనుభూతం నాశనమవుతుంది.

"మనం తప్పక జయించుతాం. ధర్మమే మన ఆశయం. మన నాయకుడు కామ్రేడ్ స్టాలిన్."

అమెరికన్‌పార్టీ పంపిన సోదరాభివందనాలు

అమెరికన్ కమ్యూనిస్టుపార్టీ తరఫున విలియం ఫాస్టర్ (అధ్యక్షుడు), ఎర్ల్‌బ్రౌడర్ (కార్యదర్శి) కేబుల్‌ద్వారా యీక్రింది సందేశాన్ని పంపించారు:

"భారత కమ్యూనిస్టు పార్టీయొక్క మొట్టమొదటి సమావేశానికి మా విప్లవాభివందనః [illegible]పం చాన్ని ఫాసిజం అనే పెనుభూతం[illegible]ంచే నిమిత్తం జరుగుతున్న [illegible] స్వాతంత్ర్య పోరాటంలో భారత క[illegible]వ స్థానం అలంకరించగలదు. [illegible]గల ఒక రాజకీయ శక్తిగా మీ పార్టీ వృద్ధిచెందింది. మీ దేశంయొక్క శ్రేయస్సుకై పాటుపడే సంస్థలలో కమ్యూనిస్టుపార్టీది ప్రముఖపాత్ర. మీ దేశపు జాతీయశక్తులలో కమ్యూనిస్టు పార్టీ ఒక ప్రధాన భాగం. ఎన్ని చిక్కులు వచ్చినా, ఇండియాలో నాజీ ముష్కరుల అధికారం గాని, జపాన్ హంతకుల పెత్తనంగాని, స్థాపించబడకుండా, దేశాన్ని రక్షించుకొంటూ సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని సంపాదించ పూనుకొన్నది మీ పార్టీ ఒక్కటే. కాకేసస్‌ను నాజీసేనలు ఆక్రమించుకొని, ఇండియాలో జపాన్-జర్మనీ సేనలు చేతులు కలపాలనే ప్లానును స్టాలిన్‌గ్రాడ్‌వద్ద రెడ్‌ఆర్మీ నాశనం చేసింది. ఇందుకు మీ పార్టీ పాలసీ తోడ్పడింది. మీ పార్టీ యిచ్చిన కార్యక్రమాన్ని భారతీయు లందరూ ఐక్యకంఠంతో అంగీకరిస్తే, భారతస్వాతంత్ర్యోద్యమం తప్పక ముందుకు పోగలదని మా విశ్వాసం. ప్రజాసామాన్యంయొక్క శక్తిపై ఆధారపడితే, భారతీయు లందరినీ ఒక తాటి మీద నడపడం కష్టం కాదని మా అభిప్రాయం. కార్మిక కర్షకుల్ని ఆర్గనైజుచేసి, దేశభక్తిగల ప్రతి జాతీయాభిమానియొక్క సహకారం పొంది, దేశరక్షణకై కృషిచేస్తే, ఫాసిజంతో నేడు పోరాడే స్వాతంత్ర్యశక్తుల సహకారంతో భారతదేశ స్వాతంత్ర్యాన్ని కూడా సాధించవచ్చు. మీదేశాన్ని నేడెదుర్కొంటూన్న సమస్యల్ని పరిష్కరించడంలో అమెరికన్ కార్మికవర్గం కూడా తప్పక సహాయం చేస్తుందను దృఢవిశ్వాసం మాకు ఉంది. భారతదేశప్రజలతోను, భారత కమ్యూనిస్టుపార్టీతోను, ఐక్యతను సాధించితీరుతామని శపథం చేస్తున్నాం. ఎందువల్లనంటే, ప్రపంచ ప్రజాయుద్ధంలో ప్రజల పక్షం జయించాలంటే, భారతదేశ సమస్య సక్రమంగా పరిష్కరింపబడాలి. అందుకు కృషిచేయడం మా అందరి కర్తవ్యం. మీసమావేశం జయప్రదంగా నిర్వహించబడుగాక! మీపార్టీ కాంగ్రెసుకు యివే మా అభివందనాలు."

ఇట్టి సందేశాలే చైనా, బ్రిటన్, కెనడా, దక్షిణాఫ్రికా కమ్యూనిస్టు పార్టీలచే పంపబడ్డాయి.

ప్రజావిజయానికి నిదర్శనం, ఫ్రెంచి ఐక్యత

కామ్రేడ్ తుమ్మల వెంకటరామయ్య

[illegible]

[illegible] ముగిం[illegible] యూరప్‌పై దండయాత్ర [illegible] దగ్గరగా వచ్చింది అంటూ, అమెరికన్ పత్రికలు సూచిస్తున్నాయి.

ఒకవైపున బ్రిటన్‌నుండి, మరోవైపున ఆఫ్రికానుండి, అక్షరాజ్యాలపై బాంబులవర్షం రోజు రోజుకూ అధికమౌతోంది. బ్రిటిష్ విమానాలు జర్మను పారిశ్రామిక [illegible] నాశనం చేస్తున్నాయి. బ్రిటిష్ అమెరికన్ విమానాలు, [illegible] రక్షణగానున్న [illegible] సార్డీనియాదీవులపై బాంబుల [illegible]. పాంటెల్లేరియాపై రెండు [illegible] ఫిరంగులతో గుండ్లవర్షం కురిపించింది. కాని, ఇంతమాత్రాన్నే, దండయాత్రకుబదులు విమానదాడులు సరిపోతుందని అనుకోరాదు. ఇది దండయాత్రకు నాంది మాత్రమే అని చెప్పాలి.

సోవియట్ యూనియన్[illegible] పోల్చిచూస్తే, [illegible] తక్కువ అని చెప్పాలి. మే [illegible] శత్రు విమానాల నష్టం 337. మిత్రరాజ్యాల 108.

సోవియట్‌రంగం

సోవియట్ యూనియన్‌లో బ్రహ్మాండమైన [illegible] సాగుతోంది. [illegible] శ్రమ సైనిక కేంద్ర స్థానాలపైన సోవియట్ విమానాలు మంటలు కురిపిస్తున్నాయి. రాత్రిం[illegible] [illegible] యుద్ధం చేసున్నారు. కాని ఇంతవరకు [illegible] సోవి[illegible] ఒక్కరోజుననే జర్మన్లు 162 విమానాల [illegible] అనేకసార్లు [illegible] దాడి [illegible] జర్మన్లు 1000 విమానాల [illegible]

న్నాం. యుద్ధం స్తంభించి దనుకొన్న ఉన్నదనుకొన్న మార్చి-ఏప్రిల్ నెలలలోనే, జర్మనీ నాల్గువేల విమానాలను పోగొట్టుకుంది. మే నెలలో 2105 విమానాలను జర్మనీ నష్టపోయింది. ఇక ఈ వారంలో 752 విమానాలను జర్మనీ నష్టపడితే, రష్యా 212 మాత్రం కోల్పోయింది.

ఈ విమాన యుద్ధ తీవ్రత ఏమి తెలియజేస్తుంది? ఏ క్షణమైనా మరొక తీవ్ర ప్రయత్నం జర్మనీ చేయవచ్చునని తెలియజేస్తుంది. "రెడ్‌స్టార్" చెప్పినట్లు "రెండు పక్షాలూ పిల్లిపొంచి చూస్తున్నట్లు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి."

మరొక పదిహేను దినాలలో సోవియటు-జర్మన్ యుద్ధవార్షికం జరుగనున్నది. మూడో జర్మను వేసవి దాడికి సోవియటు సిద్ధంగా వుంది. జర్మనీ 240 డివిజన్లతో సిద్ధంగా ఉంది. కాని ట్యునీషియా విజయంవల్ల గతసంవత్సరంకన్న జర్మను దాడి ఆలస్యంచేసింది. జర్మనీకి దాడిచేసే శక్తిలేదని, అక్షరాజ్య ప్రముఖులు, వారి అనుచర బృందమూ ప్రచారం చేస్తున్నారు. జనరల్ డీట్‌మార్‌గూడ ఇలా వంచనచేయ చూస్తున్నాడు. "జర్మను ఆత్మరక్షణలో పడ్డారు." కానీ రష్యా ఇది నమ్మడంలేదు. "టైమ్సు" మాస్కో విలేఖరి ఇది రష్యన్ల ఉద్దేశ్యంలో జర్మన్ల ప్లాను అని చెబుతున్నాడు. యూరప్ రంగంలో దండయాత్ర ప్రమాదాన్ని ఎదుర్కోవాలంటే, జర్మన్లు రష్యను సేనలపై తగినంత బలంగా దెబ్బతీయాలి. ఆవిధంగా వేసవిలో గాని, తర్వాతగాని సోవియటు ఎదురుదాడి కొట్టకుండా ఉండేటంత దెబ్బ తీయాలి. అప్పుడే యూరప్‌రంగంలోని మిత్రరాజ్యాల సైనిక శక్తిని ఎదుర్కోగలదు.

రెడ్‌ఆర్మీ ఇందుకు సిద్ధంగానే ఉంది. జర్మను దాడిని తిరుగగొట్టి, ఎదురుదాడులుచేయ సిద్ధంగా వుంది. అక్కడక్కడ జరిగే చిన్న చిన్న ఘర్షణలలో కూడా జాగ్రత్తగానే దెబ్బతీస్తోంది. గత రెండు నెలలలో జర్మన్‌లకు 4 డివిజన్ల నష్టం కల్గించింది. కాలినిన్‌రంగంలోని జర్మన్ల త్రోవిడిని రష్యన్లు నాశనం గావించారు. వెలిస్కీప్రదేశంలో 3 పట్టణాలను రష్యనులు పట్టుకొన్నారు. వెలికీలుకిని పట్టుకనేందుకు జర్మన్లు గావించిన దాడిని కూడా భగ్నం చేశారు.

రానున్న సోవియట్ తిరుగుదాడుల తీవ్రత, విజయమూ, ఇటు పశ్చిమాన రెండవరంగపు యుద్ధాన్ని బట్టిఉంటుంది. ఫ్రాన్సు, నార్వే, బాల్కన్లలో హిట్లరు-వ్యతిరేక ప్రజాతిరుగుబాట్లకు ఇచ్చే చేయూతనుబట్టి ఉంటుంది. అట్టి పరిస్థితులలో రెడ్ ఆర్మీ, ఫాసిస్టు రాక్షసులకు మృత్యువును చవిజూపే దెబ్బను కొట్టగలదు. ఆరోజు సమీపించినదనే చెప్పాలి.

డీగాల్ - జీరోల ఐక్యత

ఆక్రమిత యూరప్ ప్రజలకు, నేటి డీగాల్ - జీరోల ఐక్యత మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రజావిజయానికి [illegible] మరో నిదర్శనం [illegible] పార్టీల [illegible] ఉన్నాయి. [illegible] ప్రతిఘటన సాగించిన [illegible] కట్టుబడింది. డార్లాన్‌వర్గం తొలగించబడటం, [illegible] విడుదల, [illegible] నాయకులు-జనరల్ నోగ్వెస్, మార్సెల్ పేరౌటన్ లాంటి-ఫాసిస్టు పీడకులను తొలగించడం, అంటే, యిది ప్రజావిజయమే అని చెప్పాలి.

ఇంతవరకు జనరల్ జీరో మంత్రివర్గంలో, ఫ్రెంచి మొరాకోలో అమెరికన్ సైన్యాలను దిగనీయని జనరల్ నోగ్వెస్‌వంటి ద్రోహులు ఉన్నారు. ఈనాడు ఇతనిపీడ విరగడ అయింది అంటే, ఆఫ్రికా ప్రజల అడకత్తెరలో పాలకులు చిక్కుకున్నారనడానికి ఇంతకంటె మరో చక్కని నిదర్శనం లేదు.

ఫ్రెంచి జాతీయ స్వతంత్ర కమిటీ ఏర్పడింది. జనరల్ కట్రూ (డిగాలీ పక్షంలోనివాడు) అల్జీర్సుకు గవర్నర్ జనరల్ అయాడు. ఇంక బోయిస్సాన్ వంటి ద్రోహులను తొలగించి, పలసప్రజల స్వాతంత్ర్యం ప్రకటించి, ఇప్పటి ఐక్యతను మరింత ముందుకు తీసుకుపోవాలి.

పోలండ్ - యుగోస్లావియాలలోకూడ, అభివృద్ధి నిరోధకుల ఆటల కట్టించి, నాజీ పాదాక్రమిత ప్రజలను ముందుకు పోవునట్లు చేయాలి.

యూరప్ దండయాత్రను గురించి గుసగుసలైనా వినవస్తున్నాయి కాని, పసిఫిక్‌పై తిరుగు దండయాత్రను గురించి వినవచ్చుటలేదు.

చైనాలో, యాంగిట్సీ నదీతీరానగావించిన జపాను దాడిని చైనా నాశనంచేసింది. యియాంగ్‌ట్సేన్ తిరిగి వశం అయింది. ఈదెబ్బతో 30 వేల జపాను సేనలు నష్టమయాయి. చైనా దిగ్విజయంగా ముందుకు పోగలుగుతుంది.

కాని, ఈభారాన్నంతా చైనా ఒక్కటే మోస్తూంది. ఈనాడు బర్మారోడ్డును తెరిచి, చైనాకు సంపూర్ణ సహాయంచేయడం మిత్రరాజ్యాల కర్తవ్యం. లేదా రానే ఆసియా ఖండమంతటినీ పాదాక్రాంతం చేయజూస్తున్న జపాన్‌దుండగీండ్లను హతమార్చగల్గుతాం.

7—6—43

[illegible] సౌకర్యాలకోసం, శేషవింగు [illegible]

[illegible]

4. దేశరక్షణకోసం ఎక్కువ ఉత్పత్తిచేయ[illegible] [illegible] దేశభక్తియుతమైన కర్తవ్య[illegible] [illegible] వారి దైనందిన కార్య[illegible] [illegible] చేయడంద్వారా ఎలా సాధిం[illegible]

[illegible] సమ్మెలు మార్గం కాదు [illegible] కార్మికసంఘాల్లో చేరడం ద్వారా [illegible] దేశరక్షణ నెలా [illegible] కమ్యూనిస్టులు సైన్యాన్ని కార్మిక [illegible] వచ్చే సమ్మెలను [illegible]

[illegible] కేంద్రాలలో ఉత్పత్తి [illegible] కార్మిక ప్రతినిధుల మీటిం[illegible] పరిశీలించి, [illegible]

(5) ఆహారోత్పత్తి కోసం రైతుల [illegible] అధికోత్పత్తి వినాదం ఎటు [illegible] రైతురం[illegible] ముఖ్యపాత్ర వహించుతుంది. [illegible] రైతు సమానప్రాముఖ్యమై[illegible] పైరులను కాపా[illegible] [illegible] రైతులు [illegible] సాధించుటకో [illegible] గలుగుతారు. అందువలన రైతుసంఘాలు సాగించే ప్రచారానికి, నిర్మాణానికి ఈనినాదం ప్రాతిపదికగా ఉండాలి. స్థానిక రైతు పక్షాలు అధికాహారోత్పత్తి సభలుగా జరపబడాలి.

6. విద్యార్థుల ఐక్యత: విద్యాసంస్థలలో స్వేచ్ఛ [illegible]కోసం, పంచమాంగదళాన్ని విద్యాసంస్థలనుండి వెళ్ళగొట్టడంకోసం, పౌర రక్షణకోసం, విధ్వంసకార్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులను ఐక్యపరచాలి. జాతీయైక్యతకు, కాంగ్రెసు నాయకుల విడుదలకోసం, స్వయంనిర్ణయ హక్కును అంగీకరించాలిసిన అవసరం నచ్చచెప్పాలి.

ముస్లిమ్ విద్యార్థులను విద్యార్థిసంఘాలలోకి తీసుకురావడానికి, అఖిలభారత విద్యార్థిసంఘానికి ముస్లిమ్ విద్యార్థి ఫెడరేషనుకు మధ్య ఆహారసమస్య, పౌరరక్షణ, జాతీయ నాయకుల విడుదలమీద దగ్గరసంబంధాలు ఏర్పరచడానికి, తీవ్రకృషిని చేయ్యాలి.

7. మహిళా ఉద్యమం: జాతీయ సంక్షోభంలో కమ్యూనిస్టులు సాగించిన కృషి ఫలితంగా భారతదేశమంతటా, ముఖ్యంగా బెంగాలు ఆంధ్ర మలబారు రాష్ట్రాల్లో, మహిళా ఉద్యమం ఉద్భవించింది. ఈ అనుభవాన్నుండి నేర్చుకొని కమ్యూనిస్టులు ప్రతిచోటా ప్రత్యేక శ్రద్ధ వహించి, మహిళా సంఘాలు ఆర్గనైజు చెయ్యాలి. [illegible] ప్రజా సంస్థలను బలపరచడానికి ఈ పని ఎంత అవసరమో ప్రతి పార్టీ సభ్యుడు గ్రహించాలి. ఈ రంగంలో ముఖ్య వినాదాలు: స్వీయ రక్షణ, ఆహారం, జాతీయైక్యత.

జాతీయైక్యతను నిర్మించడానికి కమ్యూనిస్టు పార్టీని ప్రజా పార్టీగా నిర్మించాలి

కమ్యూనిస్టుపార్టీ ఇంతవరకూ సాధించిన విజయాలను పార్టీని నిర్మించడానికి ఉపయోగించి, ప్రజా పార్టీగా నిర్మించినప్పుడే, కమ్యూనిస్టుపార్టీ తనమీద మన్న చారిత్రక బాధ్యతను నెరవేర్చగలుగుతుంది. పార్టీ నడుపుతున్న ఉద్యమాలలో పనిచేస్తున్న కార్మిక, రైతు, విద్యార్థి మిలిటెంట్ల నందరినీ ధైర్యంగా పార్టీలోకి తీసుకొని, ఎడ్యుకేటు చెయ్యాలి. పై చెప్పబడిన ఉద్యమాలను నడుపుతూ ప్రజా సంఘాలను అభివృద్ధి చెయ్యాలి. ప్రతి పార్టీ యూనిటు ప్రజా సంఘాలను నిర్మించేటట్లు చెయ్యాలి. కమ్యూనిస్టు పార్టీని ప్రజా పార్టీగా నిర్మించడానికి ఇది అత్యవసరం.

స్వేచ్ఛా ప్రపంచంలో స్వాతంత్ర్య భారతదేశం

జాతీయ సంక్షోభం ఒక నూతన దశకు చేరుకుంటూ[illegible] ఆహారం, కాంగ్రెసు-లీగు ఐక్యత, జాతీయ నాం[illegible] విడుదలకోసం కృషిచేయడానికి క్రమంగా దేశ[illegible] మనువస్తున్నారు. మ[illegible] తవరకూ సాధి[illegible]శమనే అంధకారంలో ఒక [illegible] ఇది జాతీయ సంక్షోభం యొక్క [illegible]ర్గం చూపుతుంది [illegible]శంలో ఉన్న విప్ల[illegible], ప్రజాపార్టీలను దేశరక్షణకోసం ఐక్యపరచే బాధ్యత మనపార్టీమీదనే ఉంది. మన పార్టీ ఈబాధ్యతను నెరవేర్చగలదు.

రెడ్‌ఆర్మీ, సోవియటు యూనియను, స్టాలిన్, బోల్షివిక్కు-పార్టీల నాయకత్వంక్రింద అనేక విజయాలను సాధించుతూ, ప్రపంచప్రజల స్వాతంత్ర్యంకోసం ముందుకు పోతున్నారు. మన దేశస్వాతంత్ర్య హక్కు వెనుక ప్రపంచప్రజలందరి బలంఉంది. ఎందువల్లనంటే, ఫాసిస్టువ్యతిరేక ప్రపంచ సంఘటనలో బలహీనలింకుగా ఉన్న భారతదేశాన్ని తూర్పు ఆసియాను జపాను శృంఖలాలనుండి విముక్తిగావించే ఒక కోటగా నిర్మించాలి.

నేటి కర్తవ్యం

— జాతీయైక్యతకు సర్వవిధాల కృషిచేయుట.

— మనల నెదుర్కొనే ముఖ్యకర్తవ్యం దేశరక్షణ.

ప్రజావిజయం

ఢిల్లీ అసెంబ్లీకి మద్రాసు నగర నియోజకవర్గం నుంచి ఎన్నికలు జరిగాయి. జాతీయ సంస్థఅయిన కాంగ్రెసు తరఫున నిలబడిన గద్దెరంగయ్యనాయుడు గారు 4058 ఓట్లతో జయించినాడు. జస్టిస్‌అభ్యర్థి అయిన టి. సుందరరావు నాయుడుకు 1508 ఓట్లు మాత్రం వచ్చి ఓడిపోయాడు.

ఈ ఎన్నికలో ప్రభుత్వోద్యోగులు ఓడిపోయిన జస్టిస్ అభ్యర్థికి సభలద్వారా ప్రచారంచేసుకునే అవకాశమిచ్చారు. కాంగ్రెసు అభ్యర్థికి అట్టి సౌకర్యం యివ్వ నిరాకరించారు. తమిళనాడు కమ్యూనిస్టుపార్టీ కాంగ్రెసు అభ్యర్థిని బలపరచడానికి ఎన్నికలసభ కనుమతి అడిగితే నిరాకరించబడింది. కాంగ్రెసు అభ్యర్థికి ఓట్లివ్వమని ప్రచారంచేసిన వాలంటీర్లు అరెస్టుకూడా చేయబడ్డారు. ఐనా దేశభక్తులు, కమ్యూనిస్టులు యింటింటికి వెళ్ళి ప్రచారం చేసారు. ఆంధ్ర కమ్యూనిస్టులతరఫున కామ్రేడ్ వి. వి. శాస్త్రి నాయకత్వం క్రింద ఒక ప్రచారకదళం మద్రాసు వెళ్ళి ఆంధ్రప్రజలలో ప్రచారంచేసింది. దేశభక్తులందరూ కలసిచేసిన ప్రచారం ఫలితంగా, పోల్ అయినఓట్లలో గద్దె రంగయ్యనాయుడుగారికి మూడొంతులకుపైగా వచ్చాయి. ప్రభుత్వ ఏజెంటుకు సంపూర్ణ ఓటమి వచ్చింది; ప్రజావిజయం లభించింది. దేశభక్తులందరూ కలిసిపనిచేస్తే ఎంతవిజయాన్నైనా సాధించవచ్చునంటానికి యిదిచక్కని ఉదాహరణ.

మనం రెడ్‌ఆర్మీ, మిత్రరాజ్యాల సేనలతో భుజం భుజం కలిపిపోరాడి, మాతృదేశ రక్షణకు దేశభక్తుల సైన్యమవుదాం. స్వతంత్ర ప్రపంచంలో స్వతంత్ర భారతదేశాన్ని సాధించుదాం.

అఖిలభారత అభ్యుదయ రచయితల మహాసభ

ఫాసిస్టురాక్షసత్వంనుండి విజ్ఞానాన్ని రక్షించండి!

కామ్రేడ్ సి. ఈశ్వరరావు

భారతీయ సాహిత్య చరిత్రలో క్రొత్త అధ్యాయము ప్రారంభమైన అఖిల భారత అభ్యుదయ రచయితల మహాసభ ప్రస్తుత సమాజంలోని పరస్పర విరుద్ధ శక్తుల [illegible] అభ్యుదయ రచయితల కర్తవ్యతను గుర్తించి, తమ ఆశయాలను నిర్వచించేరు. బొంబాయిలో మేనెల 22 వ తేదీనుండి 25 వ తేదీవరకు జరిగిన అఖిలభారత అభ్యుదయ రచయితల మహాసభ [illegible] భారతీయ రచయితల [illegible] మహాసభ క్రొత్తదారిని, క్రొత్తవెలుగును [illegible]. ప్రపంచంలో, భారతదేశంలో, [illegible] అభివృద్ధినిరోధకశక్తులను [illegible] కాంతి స్వాతంత్ర్యాలను కోరే ప్రతివ్యక్తి బాధ్యత తీసుకోవాలి. సంఘంలో మేధావులుగా గౌరవం పొందుతూన్న రచయిత యొక్క కర్తవ్య నిర్వహణలో [illegible] యీమహాసభ నొక్కి చెప్పింది.

దేశంలోని ప్రధాన భాషలన్నిటి తరపున సుమారు 150 మంది ప్రతినిధులు మహాసభలో పాల్గొన్నారు. ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘంతరపున చదలవాడ పిచ్చయ్య, శెట్టి ఈశ్వరరావు, వట్టికొండ రంగయ్య, [illegible] ముక్కామల నాగభూషణం మొదలైనవారు మహాసభకు హాజరయ్యారు.

[illegible] శ్రీ హరీంద్రనాథఛటోపాధ్యాయగారు మహాసభను అభినందిస్తూ వ్రాసిన ఇంగ్లీషు పద్యం శ్రీమతి సరోజినీ [illegible] చదివింది. ప్రతినిధులకు స్వాగతమిస్తూ [illegible]గారు తమ ఆహ్వానసంఘ అధ్యక్షోపన్యాసం చదివేరు. దానిలో బొంబాయి అభ్యుదయ రచయితల సంఘం చేసిన కృషిని వివరిస్తూ ప్రస్తుత విషమ పరిస్థితులలో రచయితల విద్యుక్త ధర్మాన్ని సూచించేరు.

క్రాంతిర్ అన్నాసాఠే నిమ్నజాతికి చెందిన [illegible] కార్మికుడు. అదివరకే లెనిన్ మీద పాట, మాడ్రిడ్ సంరక్షణమీద వ్రాసిన జానపదాలతో [illegible]. ఇపుడు స్టాలిన్‌గ్రాడ్‌పై వ్రాసిన [illegible] ప్రేక్షకులందరినీ ముగ్ధులనుచేశాడు. మహారాష్ట్ర జానపదాలలోకల్లా మంచి శక్తివంతమైన రూపం కలదీ, జనబాహుళ్యంలో వ్యాప్తి చెందినదీ పోవడాఅనే పదరూపం. దీనిలో ఇతడు వ్రాశాడు. రెడ్ఆర్మీ ధైర్యసాహసాలను, దాని నాయకుల తెలివితేటలను, సోవియట్ విజయంలో దానికున్న అకుంఠితవిశ్వాసాన్ని, స్పష్టంగా వర్ణించాడు. యుద్ధపు ప్రతిహంశాన్నీ వివరంగా వర్ణించగల అతని కవితా [illegible] అతని రచనకు మంచి శక్తి నిచ్చింది; అభ్యుదయ కళకు మరచిపోవీలులేని ఒక మణిపూసను [illegible]. ఆపాట పాడుతూన్నపుడు, మధ్య మధ్య వెలువడిన హర్షధ్వానాలే ఇందుకు నిదర్శనం.

([illegible] విజ్ఞానోత్సవ రిపోర్టులను మధ్యపేజీలలో చూడండి)

మహాసభ కార్యక్రమంలో యెక్కువ ఆకర్షణీయమైన అంశం అధ్యక్షుల ఉపన్యాసాలు ముఖ్యంగా మహారాష్ట్ర భాషాశాఖ తరపున అధ్యక్షుడు, కామ్రేడ్ డాంగే ఉపన్యాసం ఉపజ్ఞాయుతమైన చక్కని పరిశోధకవ్యాసం. ఆదినుండి నేటివరకు మహారాష్ట్ర భాషా పరిణామాన్ని చరిత్రను కామ్రేడ్ డాంగే చక్కగా చిత్రించేరు. "ప్రపంచస్వాతంత్ర్యం, సంస్కృతి, ప్రమాదంలోవున్న సమయంలో రచయిత "శుద్ధకళ" త్వాన్నిగాని, తటస్థవిధానాన్నిగాని, చేపట్టడంమానవ సమాజానికి ద్రోహం చెయ్యడమవుతుంది.... ప్రపంచ ప్రజలకు ఆశాజ్యోతిగా వున్న సోవియట్‌యూనియన్ నాయకత్వాన జరుగుతూన్న యీ ప్రజాయుద్ధంలో, యితరులతోబాటు రచయితలుకూడా పాత్రం కలిగించుకోవాలి. అది చెయ్యకపోతే స్వాతంత్ర్యసంపాదనకు ప్రయత్నించకపోవడమన్నమాట. సామ్రాజ్యతత్వానికి బానిసలుగా పడివుండడమన్నమాట. సామ్రాజ్యతత్వం కన్న హీనాతిహీనమైన ఫాసిజం యినుపకౌగిలి లోనికి పోవడమన్నమాట. దీనిమూలాన మన నాశనంతోబాటు ప్రపంచప్రజల నాశనానికి కూడా తోడ్పడిన వాళ్ళ మవుతాము. మన దేశాన్ని రక్షించుకోవడమే మనమొట్టమొదటి కర్తవ్యం. దేశరక్షణకోసం, జాతీయ ప్రభుత్వంకోసం కరువుకాటకాల నివృత్తికోసం, వేలాదిగా బందీలవబడిన దేశభక్తులను విడిపించుటకోసం, కళ ప్రజలలో చైతన్యం కలిగించి ఐక్యత చేకూర్చాలి."

సుప్రసిద్ధ రాజకీయవ్యక్తిగా పేరుపొందిన డాంగే, ప్రతిభాయుతుడైన సాహిత్యవిద్వాంసుడని మహారాష్ట్రేతర ప్రతినిధులు గుర్తించి ఆశ్చర్యపడ్డారు

ఉర్దూభాషాశాఖకు అధ్యక్షులైన జోష్‌మలిహాబాదీ, గుజరాతీ, బెంగాలీ, కన్నడ శాఖలకు అధ్యక్షులైన [illegible]మెహతా, సత్యేంద్రనాథ్ ముజుందారు (ఆనందబజార్ పత్రిక మాజీసంపాదకుడు), ప్రొఫెసర్ జాగీర్దారు, తమ తమ భాషలలో అభ్యుదయ సాహిత్యాలు అభివృద్ధినిరోధక సాహిత్యాలతో యెలా సంఘర్షణకు వచ్చేయో వివరిస్తూ సాహిత్యం అభ్యుదయ సాంప్రదాయాన్ని స్వీకరించవలసిన అవశ్యకతను నొక్కి చెప్పేరు.

తెలుగు భాషాశాఖకు అధ్యక్షుడు శ్రీ ధర్మారావుగారు ధర్మారావుగారు తమఅధ్యక్షోపన్యాసంలో ఆంధ్ర భాషాచరిత్ర ఆరంభమయిన నాటినుండి నేటివరకు అభ్యుదయకరమైన పోకడలకు ఆటంకాలు యెలాకలిగాయో వివరించేరు. పాతవిషయాలపట్ల వున్న మూఢవిశ్వాసం, స్వార్థం, మొదలైన గుణాలు సాహిత్యంలో అభివృద్ధిని యెలా ఆటంకపరుస్తాయో చెపుతూ, బలమైన అభ్యుదయ రచయితల సంఘం నిర్మించవలసిందని హెచ్చరించారు.

ఇతర వివరాలు

మహాసభ జరిగిన మార్వారీ విద్యాలయ [illegible] అలంకరణం దగ్గరనుండి, అధ్యక్షుల ఉపన్యా[illegible] చేసిన తీర్మానాలవరకు, ప్రతి చిన్న [illegible] దేశంలో అన్నిప్రాంతాలనుండిసమ్మేళ[illegible] లను ఉత్తేజపరిచేయి చక్క[illegible] గోడలనలంకరించాయి. [illegible] లో ప్రవేశించండి", [illegible] నిర్మాతలు", "రచన [illegible] భావసంఘర్షణలో మీపక్షం యేది?", "[illegible] చైనారచయితలకు మా అభివందనాలు", "రొట్టెకోసం, స్వేచ్ఛకోసం" — యివి ఆచిత్రాల శీర్షికలు. కామోద్రేకాన్ని పురికొల్పే [illegible] గనాలు, మూఢత్వాన్ని తెచ్చిపెట్టే పురాణ విషయాలు మాని, వాస్తవిక జగత్తుకు దిగివచ్చిన యీచిత్రకళ కూడా నూతనసమాజనిర్మాణంలో తన పాత్ర ప్రశంసనీయంగా నిర్వహిస్తుందని చాటి చెప్పింది.

జైళ్ళలో తోయబడ్డ నాయకుల విడుదల, సోవియట్, చైనీస్ రచయితలకు అభివందనాలు, పౌరసత్వహక్కులూ, కాగితం కరువు, అభ్యుదయ రచయితలు: ప్రచురణకర్తలు, మొదలయిన అంశాలు చర్చించబడి మహాసభతరపున తీర్మానాలు ఏకగ్రీవంగా అంగీకరింపబడినవి. చర్చించబడినవాటిలో ముఖ్యమైనది ప్రణాళిక. వివిధభాషలకు చెందిన రచయితలను, దేశ స్వాతంత్ర్యం, దేశ రక్షణలకోసం ఐక్యపరచి, నూతనసమాజనిర్మాణానికి తోడ్పడడం, సాహిత్య సర్వతోముఖాభివృద్ధికి పాటుపడడం, మొదలైనవి ఈప్రణాళికలోని ముఖ్యవిషయాలు.

కవి సమ్మేళనం

25 వ తేదీ రాత్రి హిందీ ఉర్దూ కవుల సమ్మేళనం జరిగింది. కవులేకాకుండా, ఆనందించడానికి వచ్చిన రెండు మూడువేల ప్రేక్షకులుకూడా సమ్మేళనంలో పాల్గొన్నారనే చెప్పాలి కవులు చదివినవి అర్థంకాని గందరగోళం కాకపోవడంచేత, రసవంతమైన పట్టాలు చదివేటప్పుడు హర్షధ్వానాలుచేసి కవిని ప్రోత్సహించేవారు. "హిందోస్తాన్, దుఃఖభరె హిందోస్తాన్" అని ఒక కార్మికకవి పాడినపాట భారతదేశ స్థితిని కళ్ళముందరపెట్టి, సభ్యులను కంటనీరు పెట్టించింది. మలిహాబాదీ, సాగర్‌నజామీ, మజాజ్, నరేంద్రశర్మ, మఖ్దూం, మొదలైన ప్రఖ్యాతకవులు సమ్మేళనంలో తమగీతాలను హృదయంగమంగా చదివి వినిపించారు. జీవితంతో సంబంధం లేకుండా రాసిన ఊహా కవితకంటే, వాస్తవికమైనజీవిత సమస్యలను చిత్రించే అభ్యుదయ కవిత, మేధావంతులనే గాక ప్రజాసామాన్యాన్నికూడా ఆకర్షిస్తుందని యీ కవి సమ్మేళనం చూచినవారికి తెలుస్తుంది నిప్లన భావాలకు ప్రేక్షకులు చూపిన ఆమోదం, నూతన సమాజం కోసం పడుతున్న తహతహ, వారికి అభ్యుదయ కవిత పట్ల వున్న అభిమానం, చూస్తే ఆంధ్ర ప్రతినిధులగు మాకు ఈర్ష్య కలిగింది తెలుగు ప్రజాసామాన్యం యీ స్థితికిరాలేదు, నిజమే. కాని, కావ్యత ప్రజాసామాన్యానిది అనే కంటే దానిని ఉత్తేజపర్చలేకపోయిన రచయితలదని అనడం సబబు. ఆంధ్ర అభ్యుదయ రచయితల మహాసభ సందర్భంలో జరిగిన కవిసమ్మేళనంలో యెక్కువగా ప్రజాసామాన్యానికి చెందిన ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంతో రచయితలు చదివిన గేయాలు విని హర్షించేరు. ఇటుపైన మన కవులు, ముఖ్యంగా అభ్యుదయ కవులు, తమ రచనలు ప్రజాసామాన్యానికి వినిపించి వారికి మార్గదర్శకులు అవడానికి ప్రయత్నించాలి.

మహాసభ సందేశం

అభ్యుదయరచయితల సంఘం ప్రారంభమైన నాటినుండి దేశంలో భావసంచలనం కలిగిస్తూంది. సంఘం నుండి నానాటికి వేరైపోతున్న రచయితకు, తాను సంఘంలోని వొక వ్యక్తిననీ, సంఘంయొక్క బాగోగులు తనకు సంబంధించినవనీ, స్పృహకు తెచ్చింది. రచయిత సాహిత్యనిర్మాతయే కాక సమాజనిర్మాత కూడా నని ఋజువుచేసింది. రవీంద్రనాథ టాగూర్, మున్షీ ప్రేమచంద్, వంటి విఖ్యాతపురుషులు అఖిల భారత అభ్యుదయ రచయితల సభలలో పాల్గొన్నారు. దేశంలోని వివిధభాషలను వొక వేదికపైకి తెచ్చింది. ఈసంఘం. దేశభాషలలో అభ్యుదయభావాలు తరచు కనిపిస్తున్నాయంటే, అభ్యుదయరచయితల సంఘ కృషి అని చెప్పక తప్పదు

ఈకల్లోలసమయంలో సమావేశమయిన మహాసభ, రచయితలే కాక, తదితరులుకూడా చేపట్టవలసిన పధానాన్ని సూచించింది. నిస్తబ్ధతతో వున్న ప్రజలను చైతన్యపూరితులుగ చేయగలుగుతుంది కళ. ఆకళను, విజ్ఞానాన్ని, యీక్లిష్టపరిస్థితుల్లో సరిగా వుపయోగించుకొని దేశరక్షణకు, దేశ స్వాతంత్ర్యానికి, పాటుపడవలసిందని సందేశమిచ్చింది. మహాసభ సోవియట్, చైనా దేశాల్లో సాహిత్యమేకాకుండా తక్కినకళలుకూడా దేశాభ్యుదయానికి యెలాతోడ్పడుతున్నవో చూపింది. నేడు చైనాలో ఆశ్చర్యకరంగా ప్రజాశక్తి కేంద్రీకృతమయిందంటే, అందుకు యెక్కువ దోహదమిచ్చినవి వారి కళలు నాట్యరంగం, సాహిత్యం, గానం, ప్రతి కళకూడా దేశరక్షణకు ఫాసిస్టు ప్రతిఘటనకు ప్రేరేపించేయి. యుద్ధరంగానికి కొద్దిదూరంలోకూడా నాటకాలువేసి ప్రజలను ప్రబోధించేవారు. ఒకప్పుడు బలహీనమై, కొద్దిమాసాల్లో ఆక్రమించుకోబడచ్చునని అందరూ అనుకొన్న అపాయకు, యిప్పుడు చైనా కొరకరాని కొయ్య అయిపోయింది. చైనాలో కలం కత్తి అయింది. అనాటిచైనాకు ఈనాటి మనదేశానికి ఎంత భేదముంది!

భారత అభ్యుదయరచయితల [illegible] పనిచేస్తున్నది ఆంధ్ర, [illegible] బొంబాయినగరంలోను. [illegible] కాలు నిర్మించడానికి, ఉన్నవాటిని తిరిగి [illegible] చేయించడానికి, ప్రతినిధులు నిశ్చయించుకున్నారు.

ప్రజానాటకరంగం

సాహిత్యానికి పట్టిన దుర్గతి నాటకరంగానికి కూడా పట్టింది. వాస్తవికజీవనానికి [illegible] లేని నాటకాలు చూసి ఆనందించ[illegible] నేటి నాటకరంగం. సాహిత్యంలాగానే! అఖిలభారత అభ్యుదయరచయితల మహాసభతోపాటు, భారతప్రజానాటకరంగంవారు కూడా తమ సమావేశాన్ని జరిపారు. బెంగాలీ, ఇంగ్లీషు, మరాఠీ, హిందుస్తానీ, భాషల్లో చక్కటి ఏకాంకనాటకాలు ప్రదర్శించేరు. ఆంధ్రరాష్ట్రంలో శాఖ నిర్మించడానికి సమర్థులైన యువకులు, డాక్టర్ రాజారావును నియమించేరు. కళనప్రతియొకరిని నాటకరంగాన్ని ప్రయోజనకరంగా చేయడానికి యిది యెంతయినా అవసరం.

కార్యనిర్వాహక వర్గం

అ. భా. అభ్యుదయ రచయితల సంఘానికి ఇలా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శి, సజ్జద్‌జహీర్; సహాయ కార్యదర్శులు - విష్ణుదేవ్ (బెంగాల్), కె అబ్బాస్ (బొంబాయి); కోశాధికారి. ము. వారేకర్ (బొంబాయి).

కార్యవర్గం: బెంగాల్ — హిరేన్ ముఖర్జీ, యస్. కె, ఆచార్య; బొంబాయి — ఆర్. ఎ. జకరేకర్, యస్. ఎ. డాంగే; హిందీ — రాంవిలాస్‌శర్మ, నరేంద్రశర్మ; ఉర్దూ — [illegible] డాక్టర్ అబ్దుల్ అలీం; మరాఠీ — అనంత కనేకర్; గుజరాతీ — [illegible]గాంధీ; తెలుగు — చదలవాడ పిచ్చయ్య; కన్నడ — ప్రొఫెసర్ జాగీర్దార్; తమిళం — [illegible]; మలయాళం: పంజాబీ — డాక్టర్ జానసింగ్.

(1 వ పేజీ తరువాయి) [illegible]. కాని, 1929 లో సంపూర్ణ స్వాతంత్ర్య తీర్మానం ప్యాసయింది. కార్మిక కర్షకుల్ని వారి వారి సంస్థలలో అర్గనైజుచేసి, కాంగ్రెసు [illegible] మనం ప్రచారం చేస్తూ వచ్చాం. జాతీయనాయకులు నిరాకరించారు. కాని, యీ రోజున మన వినాదమే సరియైనదని ఋజువయింది. ఫాసిజాన్ని ఎదుర్కోవాలనీ, విధ్వంసక చర్యలను మానవలసిందనీ మొదట మనమే హెచ్చరించాం. దేశభక్తులు గేలి చేశారు. కాని, విధ్వంసక చర్యల్ని వ్యతిరేకిస్తూ గాంధీజీ అభిప్రాయమిచ్చాడు. ఐక్యత! ఐక్యత! ఐక్యత! జాతీయ ప్రభుత్వ [illegible], దేశరక్షణకు ఐక్యతే [illegible] మార్గం అని ప్రచారం చేస్తున్నాం. 16 సంవత్సరాల కృషి ఫలితంగా కార్మిక కర్షకుల్ని మనం జాతీయోద్యమంలోకి తీసుకొచ్చాం. దేశం యొక్క భావిభాగ్య నిర్మాతలు యీ రోజున వారే. మొదట ఒక సన్నని ధారగా బయల్దేరిన మనం బ్రహ్మాండమైన వెల్లువగా అభివృద్ధి చెందాం. మన ప్రజలలో అత్యుత్తమమైన వారంతా యీనాడు పార్టీలో ఉన్నారు. అనేక పోరాటాలలో ఆరితేరిన యువతీ యువకులు పార్టీ సభ్యులుగా ఉన్నారు. స్వాతంత్ర్య కాంక్షగల ప్రతి దేశభక్తుడు యీ రోజున మనపార్టీ కార్యక్రమానికి దగ్గరగా వస్తున్నాడు. మీ అందరి యెదుట మేము చేసే ప్రతిజ్ఞ యేమంటే: దేశ స్వాతంత్ర్యంకొరకు మా సర్వశక్తులూ వినియోగించి, పార్టీయొక్క సాంప్రదాయాన్ని నిలబెట్టుతాం."

సమావేశం పూర్తి అయింది. చాలా సేపటివరకు కరతాళధ్వనులు మిన్నుముట్టాయి. సభకు వచ్చినవారందరూ లేచి నిలబడి, అంతర్జాతీయ గీతం పాడారు. ఎవరి యిండ్లకు వారు తిరిగివెళ్తూంటే, సుందరబాయి తన తోటి కార్మికస్త్రీలతో ఇలా అంటూంది: "నేను చాలా అదృష్టవంతురాలను. ఇక నేను హాయిగా చచ్చిపోతాను, నాపిల్లలు పెద్దవాళ్ళయారు. అధికారాన్ని చేబట్టడానికి వారు వేగంగా అడుగువేస్తున్నారు. ప్రపంచంలో ఎవరూ వారిని అట్టే పరచలేరు."

Printed and Published by Katragadda Rajagopala Rao at Prajasakti Press, Governorpet, Bezwada.

END OF ISSUE